Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 11

(Mar. 24, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 11

(Mar. 24, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-1-6

PRAJASAKTI

Regd. No. M. 4486

॥ సంపాదకవర్గం ॥
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీగాఖ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 24-3-43 బెజవాడ | సంచిక 11

ఆంధ్ర రైతాంగ ప్రతినిధుల అపూర్వ సమావేశం



కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ సాధారణ సమావేశం బెజవాడలో మార్చి 15, 16 తేదీలలో జరిగింది. [illegible] సభ్యులకు 79 మంది. ఒక్క [illegible] తప్ప మిగతా అన్ని జిల్లాలనుండి హాజరయ్యారు. రాష్ట్ర రైతు సంఘ చరిత్రలో ఇంతమంది సభ్యులు హాజరవడంగాని, ఇంత శ్రద్ధగా కార్యక్రమ [illegible] ఒక్కరు తీర్మానాలు ప్యాను [illegible] గాని ఇదివరకెన్నడూ లేదు.

ఆర్గనైజరు రిపోర్టు

15 వ [illegible] సరిగా 9 గంటలకు సమావేశం ప్రారంభమయింది. కార్యక్రమం నడపడానికి కామ్రేడ్ [illegible] గోపాలరావు అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. సభ్యుల పరిచయం అయినతరువాత మహిళా రాజకీయ పాఠశాలలోని విద్యార్థినులు "కదన [illegible] "శత్రువుని దూకుదాం," "దోపిడి [illegible]" మొదలైన గీతాలతో సభ్యులను [illegible].

అనంతరము కామ్రేడ్ వండూరి ప్రసాదరావు అన్ని జిల్లాలు తిరిగి సంపాదించిన అనుభవంమీద [illegible] రిపోర్టు చదివారు. ఈ రిపోర్టు ఆంధ్ర రైతు ఉద్యమాన్ని ఎదుర్కొంటున్న సమస్యలను, [illegible] సూచనలను, వచ్చిన ప్రతినిధులకు తెలిసి వారికి చక్కని దృక్పథాన్ని ఏర్పరచింది. రిపోర్టుయొక్క సింహావలోకనం ఈక్రింద ఇస్తున్నాను.

ఫాసిస్టు జర్మని సోవియటు యూనియనుమీద 1941 జూను 22 వ దాడి చేయడంతో, ప్రపంచం రెండే రెండు పక్షాలుగా విభజింపబడినది. దానిలో అభివృద్ధి పక్షమయిన [illegible] కలిసి, ఫాసిస్టు [illegible] భారతదేశ రైతులు పోరాడ [illegible] గూర్చి, అఖిల భారత కిసాను సంఘం నాగపూరు, [illegible] సమావేశాల్లో తెలియచెప్పింది. [illegible] అభివృద్ధిపక్షం వైపు [illegible] చెయ్యాలంటే, జాతీయైక్యతద్వారా [illegible] సంపాదించాలని చెప్పింది. [illegible] ప్రచారం, విమానదాడి రక్షణ, [illegible] కోర్కెలమీద భారత రైతు సామాన్యాన్ని ఐక్యపరచాలని చెప్పింది. కాని ఆంధ్రలో ఈ పంథాకు రంగా గ్రూపువారు వ్యతిరేకులగుటచే అఖిల భారత కిసాను సంఘం ఇచ్చిన ఆదేశానుసారం [illegible] ఆంధ్ర రైతాంగాన్ని ఈ పంథాను పట్టించలేకపోయాం.

ఆటుతర్వాత ఆగష్టు 8 వ (1942) కాంగ్రెసు నాయకులు అరెస్టుగావింపబడటం, భారత దేశమంతటా అరాజకచర్యలు చెలరేగడం, ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని క్రూరంగా అమలు జరపడం జరిగింది. ఈ అరాజక చర్యలలో రంగాముఠావారు గూడ పాల్గొనడం వల్ల, ఆంధ్రరైతాంగం ఈ అరాజక చర్యల్లో పాల్గొనకుండా చేయడంలో, మిగతా రైతు వర్కర్లు పూర్తి విజయం సాధించలేక పోయారు. బొంబాయిలో సెప్టెంబరులో సమావేశమయిన అఖిల భారత కిసాను కౌన్సిలు ఈ అరాజక చర్యలు స్వాతంత్ర్యానికి మార్గంగావని, జాతీయైక్యతయే మార్గమనీ, భారత రైతాంగం అట్టి అరాజక చర్యలు జరిపేవారిని రైతు సంఘాలనుండి దూరం చేయమనీ, ఉద్బోధించింది. దానిమీద రంగా గ్రూపువారు ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ కార్యవర్గాన్ని సమావేశ పరచి అఖిల భారత కిసాను కౌన్సిలు ఇచ్చిన సలహాను ఖండించుచూ, ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం అఖిలభారత కిసాను సభతో సంబంధం వదలుకున్నదని తీర్మానించారు. అంతటితో ఆగక, ఈ పరిస్థితులలో రైతుసంఘాలు సాధారణ కార్యక్రమం గూడ నిర్వహించడం అసాధ్యమనే మిషమీద, రైతు సంఘాలను రద్దుపరచి వాటిస్థానే ఏజెంట్లను (డిక్టేటర్లను) నియమించారు. సామ్రాజ్యవాదయుద్ధకాలంలో కమ్యూనిస్టు రైతువర్కర్లు, ఇతరులు, తీవ్రనిర్బంధ విధానానికి గురిఅయి జైళ్ళలో నిర్బంధించబడిన రోజులలో, ఆంధ్రరాష్ట్రరైతుసంఘాన్ని వీరుఆక్రమించారు. అప్పటినుండి దానిని తమ సొంత ఆస్తిగా చేసుకొనడానికి జిల్లా సంఘాలు సభ్యత్వ ఫారాలను అచ్చు వేసుకోకుండా చేశారు. తరువాత విడుదల అయిన కమ్యూనిస్టు రయితు వర్కర్లు, ఇతరులు ప్రభుత్వ నిర్బంధ విధానం వల్ల మూలబడిన రైతు సంఘాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించుచుండే, వారికి సభ్యత్వ ఫారాలివ్వక అనేక చిక్కులు పెట్టారు. ఆంధ్రరైతు ఉద్యమాన్ని తమ జేబులో పెట్టుకోవాలని అప్పటినుండి రంగాగ్రూపువారు చేస్తున్న చర్యల అంతిమ దశయే, ఈ రైతు సంఘాలను రద్దుచేసి ఏజంట్లను నియమించడం. రైతు సంఘంలో ఏర్పడిన ఈ చీలిక ఫలితంగా ప్రభుత్వం ఆంధ్రరైతాంగం మీద నిర్బంధవిధానాన్ని ఇంకా తీవ్రతరం జేసింది. విచక్షణ లేకుండా అమాయక రైతులను అరెస్టు చేయడం, కొట్టటం, సాముదాయక జరిమానాలు విధించడం చేసింది. ఇంక అహారపదార్థాల సమస్య రాయలసీమలో దుర్భరక్షామం మొదలైనవెన్నో, ఆంధ్ర రైతాంగాన్ని ఎదుర్కొన్న ఈ సమయంలో, రైతు సంఘాలను రద్దుచేయడం, అరాజక చర్యలు సాగించి జైళ్ళకు పోవడం, రంగా గ్రూపువారు రైతుల యెడల తమకున్న బాధ్యతలను త్రోసిపుచ్చటమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రైతాంగంలో ప్రభుత్వ నిర్బంధ విధానం వల్ల వ్యాపించిన విస్పృహనుపోగొట్టి, ఆంధ్రరైతుల నెదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి కమ్యూనిస్టు రైతు వర్కర్లు, ఇతరులు నడుముకట్టారు రంగాగ్రూపువారు, తప్పుతోవన బోవుచున్న కొందరు కాంగ్రెసు యువకులు, సోసలిస్టులు కలిసి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ, 68000మంది రైతుసంఘసభ్యులనువివిధ జిల్లాల్లో చేర్పించారు. 1434 ప్రాథమిక సంఘాలను స్థాపించారు. రైతు ఉద్యమం ఐక్యంగా ఉన్నప్పుడు సైతం 70,000 కంటె సభ్యత్వంమించలేదు. దీన్నిబట్టి ఆంధ్రరైతులు అఖిలభారత కిసాను సభయొక్క రాజకీయ పంథాను ఎలా బలపరుస్తున్నారో తెలుస్తుంది. ఈ రోజుల్లో రైతుసంఘాలు పనిచేయడం అసంభవమనే రంగా గ్రూపువారి వాదనలోని బూటకత్వం బట్టబయలవుతుంది.

వ్యవసాయకూలీలు - రైతులు

అఖిలభారత రైతుసంఘం, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం రెండూ ఏనాడో వ్యవసాయ కూలీల కనీసపుకోర్కెలను అంగీకరించినవి. కాని చాలమంది వర్కర్లు, చాల రైతుసంఘాలు వీటిని అమలు జరుపకపోవుటచే ఆంధ్రరాష్ట్రంలో రైతుల - వ్యవసాయ కూలీలమధ్య ఉన్న విరోధాన్ని రూపుమాపలేకపోయాం. అందువలననే ఆగష్టు ఘటనలలో వ్యవసాయకూలీలు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో, కొన్ని ప్రాంతాలలో దోపిడీలు చేశారు. తత్ఫలితంగా రైతులు కొందరు ప్రభుత్వం శరణు జొచ్చడం, నిర్బంధ విధానం మరీ తీవ్రం గావడం జరిగింది. రైతుల-కూలీలమధ్య వైషమ్యం ఇంకా పెరిగిపోయింది. వ్యవసాయకూలీలకు సాగుకు బంజర్లు ఇప్పించడం, కొన్ని గ్రామాలలో కూలి ఎక్కువ చేయడం, మొదలగు వానికోసం రైతుసంఘాలు, వర్కర్లు కృష్ణా, గుంటూరుజిల్లాలలో పాటుబడుటవలన, రైతుల కూలీలమధ్య వైషమ్యంకొంతవరకు తగ్గింది. అందువలన ఆగష్టు ఘటనలలో ఈ జిల్లాలలో కూలీలు దోపిడీలవరకు పోలేదు.

రాయలసీమలో కరువు

ఈ సంవత్సరం రాయలసీమలో వర్షాలు లేకపోవుటవలన పంటలు పోయినవి. కర్నూలు, బళ్ళారి, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో చాల తాలూకాలలో దుర్భరక్షామం బయలు దేరింది. మనుష్యులకు తినడానికి తిండి, పశువులకు మేత, త్రాగడానికి నీరు లేక అలమటించిపోతున్నారు. రైతులు ముందు సంవత్సరం వ్యవసాయం సంగతి ఆలోచించకుండానే, కసాయిదుకాణాలకు దుక్కిటెద్దులను సైతం అమ్ముతున్నారు ధనిక రైతులు, షాహుకార్లు, పండిన పంట కాస్తా నిలువజేసుకు కూర్చున్నారు. ప్రభుత్వం క్షామ నివారణకు తీవ్ర ప్రయత్నాలు చేయడంలేదు. కొన్ని క్షామనివారణ క్యాంపులను పెట్టి సంతృప్తిపడి కూర్చుంది. ప్రజలు దోపిడీలకు, అరాజకచర్యలకు దిగుతున్నారు.

రైతుసంఘాల నిర్మాణం

అన్ని జిల్లాలలోను జిల్లాసంఘాలు, కొన్ని తాలూకాలలో తాలూకా సంఘాలు నిర్మింపబడినవి. కాని కృష్ణాజిల్లాలో తప్ప మిగతా జిల్లాలలో ఆఫీసులు సరిగా పనిచేయుటలేదు. కృష్ణాజిల్లాలో సైతం 810 గ్రామసంఘాలలోనూ 100 గ్రామసంఘాలు మాత్రమే సరిగా పనిచేస్తున్నవి. మిగతాజిల్లాలలోగ్రామసంఘాలు సరిగా పని చేయుటలేదు. ఇందులకు కారణం రైతు వర్కర్లకు పనిజేసేవిధం, ఆఫీసును నడిపేవిధం తెలియక పోవడమే.

దీనితో కామ్రేడ్ ప్రసాదరావు రిపోర్టు పూర్తి అయింది. తరువాత వివిధజిల్లాల ప్రతినిధులు ఆయా జిల్లాలలో రంగాముఠావారి చర్యలు, కూలీ రైతుల మధ్య సంబంధం, కాంగ్రెసు పేరట జరిగిన ఉద్యమం రైతులమీద ఎట్టి ప్రభావం కలుగజేసిందీ, వివరించారు. కొద్ది సవరణలతో రిపోర్టు ఏకగ్రీవంగా అంగీకరింపబడినది. తే 15 వ తేదీ ఉదయం కార్యక్రమం పూర్తి అయింది

జిల్లా ప్రతినిధుల రిపోర్టులు

మధ్యాహ్నం వివిధజిల్లాల ప్రతినిధులు తావారి జిల్లాలలో రైతు ఉద్యమ స్థితిగతులను గూర్చి వివరించారు. అన్ని రిపోర్టులలోకి ప్రతినిధుల నాకర్షించిన రిపోర్టులు రెండు. కృష్ణాజిల్లా ప్రతినిధి కామ్రేడ్ ముక్కామల నాగభూషణంగారి రిపోర్టు సారాంశమిది.

కృష్ణాజిల్లా రైతుసంఘం 25,000 ప్రాథమిక సభ్యులను చేర్పి రు 600 కు పైగా (జిల్లాలో గ్రామాలు షుమారు 1000) గ్రామ సంఘాలను పెట్టింది, ప్రభుత్వం మంజూరుచేసిన రు 125000 వ్యవసాయక అప్పులో చాలభాగం బీదరైతులకు ఇప్పించింది. ఈ సంవత్సరం ఇరిగేషను బోర్డుద్వారా 5 లక్షల రూపాయల అప్పు మంజూరుకోసం తీర్మానం ప్యాసు చేయించింది. వంత్రదారమిల్లు యజమానులచేత రైతులకు రు 25000 నష్ట పరిహారం ఇప్పించింది. జమాబందీలకు ప్రతి తాలూకాలోను రైతుసంఘప్రతినిధులు హాజరయి, రైతులమీద అక్రమంగా వేయబడిన పెనాల్టీ శిస్తులను రద్దుచేయించారు. అనుమతి లేకుండా సాగుచేయబడిన భూములమీద విధించబడిన పెనాల్టీలు గూడ చాలవరకు తగ్గించబడినవి. వ్యవసాయ కూలీలకు, పెద్దరైతుల ఉద్యోగుల కుతంత్రాలను ఎదిర్చి, షుమారు 1200 యకరాల భూమి సాగుకు ఇప్పించబడింది. వెల్దిపాడు మంగళాపురం మొదలయిన గ్రామాలలో కూలిసంఘం నిర్ణయించిన కూలి ఇప్పించబడింది. చాల గ్రామాలలో నాములపద్ధతిని రద్దుచేసి వడ్డీ లేకుండా కార్తీకమాసంలో ధాన్యం ఇప్పించబడింది. షుమారు 60,000 యకరాల భూమికి ఆందోళనవలన వజరానా వసూలు 6 సం॥ సుంకీ వాయిదా పడుతున్నది. తిరువూరు తాలూకాలో ప్రభుత్వంద్వారా జమీందార్లమీద చెరువుల మరమ్మతులకు వత్తిడి తేబడుతున్నది.

ఒక విమానాశ్రయ నిర్మాణం విషయంలో రైతు సంఘం జోక్యం గల్గించుకొని, ప్రభుత్వోద్యోగులు బండ్లకు, కూలీలకోసం, నిర్బంధ చర్యలు జరుపకుండా చూచి, రైతులకు కూలీలకు సక్రమమైన ప్రతిఫలం ముట్టేట్లు చేసింది. అంతేగాక విమానాశ్రయం కట్టిన స్థలానికి రైతులకు సక్రమమైన నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవిధంగా రైతుల కోర్కెలు నీడేరుస్తూ, దేశ రక్షణకు తోడ్పడి అఖిల భారత రైతుసంఘ రాజకీయ పంథాసరియైనదని ఆచరణలో రుజువుచేసింది.

సాధించిన కార్యాలేగాక రైతు సంఘంలోని లోట్లను, ముందు కార్యక్రమాన్ని గూడ కామ్రేడ్ నాగభూషణం వివరించారు.

రెండవది: అనంతపూర్ ప్రతినిధి కామ్రేడ్ సదాశివన అక్కడి క్షామాన్నిగూర్చి వివరించారు. క్షామపరిస్థితులను వివరించడమేగాక, ప్రభుత్వంచేస్తున్న పనులను గూడ తెలిపారు. ప్రభుత్వం అక్కడక్కడ కొన్నిక్షామ నివారణ క్యాంపులను మాత్రంపెట్టింది. 10,15 మైళ్ళ నుండి దొక్కలుచేతబట్టుకొని పనికోసం ఈక్యాంపులకు ప్రజలువస్తారు. అక్కడ రోజంతా రాళ్లుకొడితేపురుషులకు 0-3-0, స్త్రీలకు 0-2-0 గిడు (మిగతా 8వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

24-3-43 బుధవారం

రాయలసీమ కరువు నివారణ

ఈనాడు రాయలసీమ ప్రజలను దుర్భరమయిన క్షామం [illegible] వెనుక అనేక ప్రాంతాలలో వంటలు పోయి కరువు వచ్చింది. తిరిగి ఈ సంవత్సరం బళ్ళారి, అనంతపురం కడప, కర్నూలు, నెల్లూరుజిల్లాలలో వర్షాలు లేక పంటలుపోయి కరువు వచ్చింది.

ఈ విధంగా అసలే పంటలుపోయి ప్రజలు ఏడుస్తుంటే, ప్రభుత్వాధికారులు పండిన డెల్టా ప్రాంతాలనుండి ధాన్యాన్ని దిగుమతి చేయించటం లేదు. గ్రామాలలోని ధాన్యాన్ని ఐబర్దస్తీగా వర్తకులకని కమాండీరు (దర్పిచ్చి స్వాధీనపరచుకొనుట) చేస్తున్నారు. సెంట్రల్ కో ఆపరేటివ్ స్టోర్సువారు డెల్టా జిల్లాలలో [illegible] కాని, రాయల సీమకు దిగుమతి చేసుకుందామని [illegible] డిపార్టుమెంటువారు ప్రయారిటీ పర్మిట్లు వ్వరు. [illegible] వారు నిర్ణయించిన ధరలకు మార్కెట్టులో [illegible] దొరికినా రైల్వేవాగన్లు సప్లయికావు. ఈ [illegible] ప్రభుత్వ నిర్లక్ష్యతవల్ల పండిన ప్రాంతాలనుండి కరువు ప్రాంతాలకు ధాన్యాన్ని దిగుమతి చేయుటకు పెద్దయెత్తున పూను [illegible] కోతుంది. ఏదో కొద్దివందల టన్నుల [illegible] తన మొక్కును తీర్చుకొన్నానని ప్రభుత్వం [illegible].

కరువు వచ్చిన ప్రదేశాలలో ప్రభుత్వం చేయవలసి కనీస [illegible] క్షామ నివారణ పనులను ప్రారంభించటం; శిస్తులను [illegible] రిమిషన్ ఇవ్వటం. కాని కడప, చిత్తూరుజిల్లాలలో [illegible] క్షామ నివారణ పనులే ప్రారంభించలేదు. అనేక ప్రాంతాలలో శిస్తు వసూళ్ల వాయిదా వేయటమేగాని, రిమీషన్ ఇచ్చిన [illegible] లేదు. ఇక, ప్రారంభించిన కరువు నివారణ [illegible] వాటిలో ఒక్కొక్కదానిలో 3000 నుండి 9000 దాకా [illegible] కూలీలున్నా, వారికి సదుపాయాలేమీలేవు. అవైనా [illegible] అనేకమంది ప్రజలు బొంబాయి రాష్ట్రానికి వలసపోయి, అక్కడా పనిలేక, నానాఅగచాట్లుపడి, కొంత మంది మరణించగా తక్కినవారు, తిరిగి వస్తున్నారు.

కరువువల్ల కల్గే బాధలేమిటి? ఇదివరకు అప్పుడే అనేక ప్రాంతాలలో దోపిడీలుజరిగినవి. చివరకు కర్నూలులో సెంట్రల్ కో ఆపరేటివ్ స్టోర్సుకూడా దోచుకోబడ్డది. ఇందువల్ల ధాన్యం ఉన్నవారుకూడా భయపడి ధాన్యాన్ని మార్కెట్టుకు రాకుండా దాచుకుంటారు. అందువల్ల మరింత ధాన్యపు కొరత ఏర్పడి, మరి దోపిడీలకు కారణమౌతుంది. ఆ విధంగా ఆహార సమస్య మరింత విషమిస్తోంది.

కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలే చొరవదీసుకోవాలి. ఆంధ్ర ప్రజానీకమంతా ఆందోళనచేసి ప్రభుత్వాన్ని కదల్చాలి. ప్రభుత్వము కరువు ప్రాంతాలకు పూర్తిగా శిస్తు రిమీషన్ ఇవ్వాలి: 'బెస్టువర్కు' అనే నాటకం లేకుండా వెను వెంటనే అన్ని కరువు ప్రాంతాలలోనూ క్షామ నివారణ పనులను ప్రారంభించాలి. ఆ పనులైనా ఏ రాళ్లు కొట్టడమో, రోడ్లు వేయటమో కాక, వ్యవసాయాభివృద్ధికి పనికివచ్చే చెరువులను, ఇతర మైనర్ ప్రాజెక్టులను బాగుచేయించటంగా వుండాలి: తుంగభద్ర, సంగమేశ్వర, కుముద్వతి మున్నగు ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలి: డెల్టా జిల్లాలనుండి రాయలసీమకు ధాన్యం విరివిగా ప్రభుత్వమే దిగుమతి చేయాలి: సెంట్రల్ కో ఆపరేటివ్ స్టోర్సు, కరువు నివారణ కమిటీ సూచించు ఇతర వ్యాపార సంస్థలు ధాన్యాన్ని తెప్పించుటకు వీల్లు కలుగజేయాలి: క్షామ నివారణ పనులలో పనిచేయు కూలీలకు కూలీని ఎక్కువ భాగం సరుకుల రూపంలో ఇవ్వాలి. ఈ కోర్కెలు వెంటనే నెరవేర్చబడునట్లు ప్రజలందరూ ఆందోళన సాగించాలి.

రాయలసీమలో అప్పు అప్పుడు కరువు నివారణ కమిటీలు ఏర్పడి పని జేస్తున్నాయి. రాయలసీమ కరువు నివారణకమిటీ కూడా ఇదివరకే ఏర్పడివుంది. వీటి కృషికి సాయపడవలసిన బాధ్యత ఆంధ్రప్రజ లందరిపైననూ, ముఖ్యంగా ప్రజాసంస్థ లన్నిటి పైననూ ఉన్నది. రాష్ట్రీ రైతుసంఘం ఈ విషయంలో అందరి సాయంతోనూ కృషిచేయడానికి పూనుకొన్నది. కొందరు కాంగ్రెసు ప్రముఖులు ఇందుకు తాము సంపూర్ణంగా సాయం చేయడానికి వాగ్దానం చేసారు. అనంతపురం, కర్నూలు, బళ్ళారి జిల్లాలలో ముస్లింలీగు, రాయలసీమ మహాసభ వగైరా సంస్థలన్నీ జిల్లా రైతుసంఘాలతో కలిసి పని జేస్తూవున్నాయి. ఈ కృషికి తోడ్పడుటకుగానే రాష్ట్రీరైతుసంఘం 40 మంది వర్కర్లను రాయలసీమ పంపుటకు నిశ్చయించింది. వీరు అచ్చటి కరువు పరిస్థితులను విచారించి, ప్రభుత్వానికి తెలియజేసి, రిలీఫును ఏర్పాటుచేయుట రిలీఫు సెంటర్లలో కూలీలకు సాయపడుట, రిలీఫుకై పంపబడ్డ ధన ధాన్యవస్తువులను పంచటం వగైరా పనులను జేస్తారు.

వెంటనే రాయలసీమకు కావలసినవి ధనం, ధాన్యం, బట్టలు, మందులు వగైరా వీటిని ప్రోగుచేసి రాయలసీమ కరువు నివారణ కమిటీకి పంపుటకు రాష్ట్రీ రైతు సంఘం నిశ్చయించింది. ఇందుకుగాను "రాయలసీమ కరువు ఫండు"ను రాష్ట్రీ రైతు సంఘమే వసూలుచేయ నిశ్చయించింది. కాబట్టి రాష్ట్రిమందలి ఉదారులగుప్రజలందరూ విరివిగా విరాళము లీయగోరుచున్నాము, విరాళములే రూపముతోనున్ననూ రాష్ట్రి రైతుసంఘ ఆఫీసుకు పంపవలెను.

సోదర ప్రజలు అన్నంలేక మాడిపోతూంటే చూస్తూ వూరుకోగూడదు. తమకు చేతనైనంత సాయం చెయ్యాలి.

రాయల సీమలో ఏర్పడ్డ కరువు కమిటీలన్నీ వెంటనే పని చేయుటకు పూనుకోవాలి. ఎక్కువ ధాన్యం గనుక ఉంటే కరువు కమిటీద్వారా స్టోర్సుకుగాని, లేక రిలీఫ్ సెంటరువద్ద నుండు స్టోర్సుకుగాని సప్లయి చేయబడునట్లు చూడాలి. ప్రతి గ్రామంలోనూ జీవితావసరవస్తువులు ఎంతెంత కావాలో లెక్కలు తయారుచేసి ప్రభుత్వం వాటిని సప్లయి చేయించునట్లు ఒత్తిడి తేవాలి. రిలీఫువర్కు ఉన్నచోట్ల కూలీలకు కూలి సరిగా ముట్టునట్లూ, ధాన్యం, నీరు, ఇతర జీవితావసరవస్తువులు సరిగా సప్లయిఅగునట్లూ, పాకలు, గుడిసెలు వేయబడునట్లూ చూడాలి. అద్దరు పరిశ్రమను ఇంకా ఎక్కువ సెంటర్లలో స్థాపించుటకును అఖిలభారత చరకాసంఘం, మూలాఖాదీప్రతిష్ఠాపన్ వారి సహాయాన్ని తీసికోవాలి. వచ్చే సంవత్సరం వ్యాపార పంటలకుబదులు ఆహారపంటలు ఎక్కువగా పండించునట్లు ప్రోత్సహించాలి.

కలరా నిర్మూలనకు ★ ★ కమ్యూనిస్టుల - యువజనులకృషి

బెజవాడలో కలరా మహామారి వ్యాపించింది. పరిశుభ్రంగా ఉండే కొంపలులేక, ఆరోగ్యంగా ఉండే తిండిలేక, తల్లి క్షీణించిపోయే కూలీ పేటల్లో ప్రవేశించింది. కూలీల బలి ప్రారంభమయింది.

వెంటనే కమ్యూనిస్టు కమిటీ, యువజన సంఘాల ఆధ్వర్యాన వలంటీర్లు కలరా నిర్మూలనానికి కార్యరంగంలో దూకి ఆదర్శ కృషి సాగించారు. పౌరుల్లోనుంచి కలరా నివారణ కమిటీ ఏర్పాటు చేశారు. యీ కమిటీ సలహా ప్రకారం మునిసిపల్ అధికారులుకూడ సకాలంలోనే సాయపడ్డారు. కలరా తగిలిన రోగులకు పరిచర్య చేయటానికి వాలంటీర్లను నియమించారు. కలరా వ్యాపించకముందూ, వ్యాపించిన తర్వాత ప్రజలు నిర్వర్తించాల్సిన విధులను తెలియజేస్తూ కరపత్రాలు విరివిగా పంచిపెట్టారు కలరా తగిలిన ప్రాంతాల్లో సందు సందుకూ, ఇంటింటికీ తిరిగి కమిటీ డాక్టర్లచేత ఇంజెక్షన్లిప్పించారు ఈ సందర్భంలో డాక్టరు హేమాద్రి సత్యనారాయణగారు ఎంతో సాయపడ్డారు. మ్యాజిక్ లాంతర్ల ద్వారా కలరా క్రిములు ఎలా బయలుదేరుతాయో, ఎలా వ్యాపిస్తాయో, ఎలా నిర్మూలించాలో ప్రచారం చేశారు. ఈవిధంగా కలరా విజృంభించకముందే తగు జాగ్రతలు తీసికోవటంవల్ల త్వరలోనే అణగిపోయింది.

ఈ ఋతువు కలరా కనుకూలమైన ఋతువు కాకపోవటంవల్ల తేలిగ్గా అణగగొట్టటానికి అవకాశంచిక్కింది. వచ్చేఋతువు మళ్ళీ కనుకూలమైనటువంటిది. అందుచేత మ్యునిసిపల్‌వారు ఇప్పటినుంచీ జాగ్రత్త తీసికోవాలని తెలిపారు.

అవీ - ఇవీ

ద్వివితాలూకా కమ్యూనిస్టుకమిటీ విస్తృత సమావేశం
బోల్షివిక్ పోటీ

ద్వివితాలూకా కమ్యూనిస్టుకమిటీ ప్లీనం సమావేశం ఫిబ్రవరి 25 వ తారీఖునుంచి నాలుగురోజులు జరిగింది. కామ్రేడ్ కోనేరు రాజగోపాలరావు సమావేశాన్ని ప్రారంభించారు.

దేశంలో ఏర్పడ్డ క్లిష్ట సమస్యలలో కమ్యూనిస్టుపార్టీ కర్తవ్యాన్ని గురించి చర్చలు జరిగాయి. మేడే నాటికి ప్రజావ్యాపితపార్టీని నిర్మించాలనే దీక్ష, కార్యాసక్తి సభ్యులలో రేకెత్తింది. పార్టీ ఫిరాకాలక్రింద వచ్చిన వస్తువులను పాట పెట్టగా ఒకరినిమించి ఒకరు బోల్షివిక్‌పోటీ ప్రదర్శించారు.

మీరట్ కుట్రకేసులోని కమ్యూనిస్టునాయకుల ఫోటోను తాలూకాలోని కమ్యూనిస్టు మహిళలు 850 రూపాయలకు పాడారు. కామ్రేడ్ స్టాలిన్ ఫోటోను 750 రూపాయలకు చల్లపల్లి ఫిర్కా కామ్రేడ్సు పాడారు. కేంద్రసంఘపు పండ్రులోని సిగరెట్‌కేసును కామ్రేడ్ ఆర్ దుర్గాప్రసాద్ 2000 రూపాయలకు పాడారు.

వెంకటగిరిలో చేనేత కార్మికులు

యుద్ధం మూలంగా జీవితావసరవస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా వెంకటగిరిలోని చేనేత కార్మికుల జీతాలు మాత్రం పెరగనేలేదు. వచ్చే డబ్బులు తిండికి కూడా చాలక 80 మంది కార్మికులు యీ నెల వదో తారీఖున డిప్యూటీ కలెక్టరుగారి వద్దకు రాయబారం వెళ్ల తమకష్టాలు చెప్పుకున్నారు. డిప్యూటీ కలెక్టరుగారు పెద్దవ్యాపారస్తులను పిలిపించి కనీసం అర్ధరూపాయి యైనా హెచ్చుచేయమని సలహా యిచ్చారు. వ్యాపారస్తులంతా అంగీకరించారు. చేనేత కార్మికులు తమసంఘటితశక్తి వల్లా ఐక్యత వల్లా యీ మాత్రంలాభమైనా పొందకల్గారు. ఒక్యతున్నట్లయితే ఇలాగే ఎన్నోలాభాలు పొందవచ్చునని వెంకటగిరి చేనేత కార్మికులు మార్గం చూపించారు.

అరెస్టులు - సోదాలు - శిక్షలు

చీరాల

ఈనెల 16 వ తేదీన ఉదయం చీరాలపోలీసులు ఐ. యల్. టి. డి. కంపెనీ కార్యదర్శి కామ్రేడ్ సి. యల్ నారాయణ గదిని సోదాచేశారు.

వినుకొండ

ప్రజలకందరికీ షరతుల్లోని వార్తల సారాంశాన్ని తెలియజేసే "గోడపత్రిక" నోకదాన్ని కట్టిస్తే దాన్ని వసులగొట్టించారు. పత్రిక [illegible] దారనే కారణంతో కామ్రేడ్సు చతుర్వేదుల నారాయణమూర్తి, వి. [illegible] కె. వెంకటస్వామిగార్లను అరెస్టుచేశారు.

రాజమండ్రి

ఫిబ్రవరి 17 వ తారీఖున అరెస్టుచేయబడ్డ కామ్రేడ్సు కె. లక్ష్మణ, వి. సీతారాంగార్లకు నాల్గుమాసాల శిక్ష విధించారు.

దాచేపల్లి

పల్నాటి తాలూకా నడికూడె అనే పల్లెలో, ఎవరోనల్గురు, పోలీసు వేషాలతోవచ్చి కరణంగారింట్లో దొంగతనం చేశారు.

స్థానికాధికారుల దృష్టి, పల్నాటి తాలూకాలో కృషిచేస్తున్న కమ్యూనిస్టు కామ్రేడ్ [illegible] సుబ్బారెడ్డిపైపోయింది అరెస్టుచేశారు. [illegible] ఆధారంలేక రిమాండునుండి విడుదల చేశారు. కాని వెంటనే రాయవెల్లూరుకు డిటెన్యూగా తీసుకుపోయారు.

ఒకసారి "దొంగ"గా కన్పడిన ఈ కామ్రేడ్, వెంటనే ప్రభుత్వరక్షణకు ప్రమాదం కల్గించే రాజకీయవాది"గా ఎలామారాడో మరి!

నర్సారావుపేట

జనవరి 14 వ తారీఖున నర్సారావుపేటలో అరెస్టు చేయబడ్డ కామ్రేడ్సు టి కృష్ణమూర్తి, చివుకుల శేషశాస్త్రి, యస్. వెంకటేశ్వర్లు ఎ. వెంకటేశ్వర్లు, బి. వెంకటేశ్వరరావుగార్లకు శిక్షలు విధించారు. మొదటి ముగ్గురికి 6 నెలల కఠినశిక్ష, ఇరవై రూపాయల జుర్మానా. మిగిలిన యిద్దరికి యిరవై రూపాయల జుర్మానా లేకపోతే మరోమాసం కఠినశిక్ష విధించారు.

పోలీసులు - జట్కాబండ్లు

వెంకటగిరిలో పోలీసుల జట్కాబండ్లెక్కినా, ఒంటెద్దుబండ్లెక్కినా డబ్బులివ్వకుండా బుకాయించటం, బెదరించటమూ అలవాటైపోయింది. కిరసనాయిల్ సప్లయిలేక బండ్లకు లైట్లు పెట్టకపోతే బండవాడుల తిట్టటమూ, కేసులు పెట్టటమూ పరిపాటైపోయింది. ఈబాధలకు తట్టుకోలేక బళ్ళవాళ్ళందరూ యీ నెల 8 వ తారీఖున సమ్మెచేశారు. డిప్యూటీ కలెక్టరుగారివద్దకు రాయబారం వెళ్లారు. డబ్బుయివ్వందే ఎక్కించుకోవద్దనీ, బెదిరించినవారిపై చర్యతీసికొంటామనీ, కలెక్టరుగారు సమాధానమిచ్చారు. బళ్ళవాళ్ళ ఇతర కోర్కెలు కూడా నెరవేర్చుటకు వాగ్దానం చేశారు. [illegible] తారీఖు సాయంకాలానికి సమ్మెముగిసింది.

టాన్యా

★

నాజీహంతకుల పైశాచిక కృత్యాలకు

గురియైన వీర యువతి గాథ

★

అచ్చులో - నిరీక్షించండి!

ముస్లింలీగ్ ఎందుకు ముందడుగు వేయడంలేదు?

బొంబాయిలో వివిధరాజకీయ నాయకుల సమావేశం జరిగి సుమారు రెండు వారాలౌతోంది. త్వరలోగా కాంగ్రెసు నాయకులు మొదట లొంగాలని ప్రభుత్వము, ప్రభుత్వమే మొదట లొంగాలని కాంగ్రెసువాదులు, వాదిస్తున్నారు. వైస్రాయి ఏమి చేయబోతున్నాడో అని కొందరు, చర్చిల్ ఏమి చెప్పబోతాడో అని మరి కొందరు నిరీక్షిస్తూ కూర్చున్నారు. కొందరు భగవంతుడి మీద భారాన్నంతావేసి ఊరుకున్నారు.

సామ్రాజ్యవాదుల వైఖరి

[illegible] సామ్రాజ్యవాదులు [illegible] తమ మామూలు దోరణినే [illegible] అగస్టునెలలో జరిగిన అల్లరులకు గాంధీజీ-కాంగ్రెసులే కారణమని [illegible] ప్రభుత్వ దర్శనమే [illegible] ఇండియాలో జాతీయ ప్రభుత్వ [illegible] మద్రాసు గవర్నరు [illegible] డి. ఎన్. ప్రాక్టికీ హెచ్చరించారు. వలసదేశాల పరిపాలన ఒక్క గ్రేట్ బ్రిటన్ బాధ్యతేనని యిటీవల స్టాన్లీయిచ్చిన వువన్యాసాన్ని సమర్థిస్తూ పార్లమెంటులో బ్రిటిషు ప్రధాని [illegible] కమ్యూనిస్టు కామ్రేడ్సుయొక్క ఉరిశిక్షను గురించి పార్లమెంటులో కొందరడిగినప్రశ్నలకుఅమెరీ జవాబిస్తూ, ఆ కేసులో చెప్పబడిన తీర్పులో న్యాయ విరుద్ధం ఏమీ లేదన్నారు. బర్మా, మలయాల వది [illegible] ఇండియాపై దాడిచేయగల ప్రమాదాన్నుండి తాము దేశాన్ని రక్షిస్తామంటూ ఇండియా సర్వసేనాని సర్ ఆర్చిబాల్డ్ వావెల్ బుకాయిస్తున్నారు. ఒక వైపు తాము [illegible] అద్ది సప్లయి చేయలేక, [illegible] ప్రత్తిదరలను విపరీతంగా పెంచిన వర్తకులే ఇందుకు కారకులంటూ ప్రభుత్వ అర్థిక సభ్యుడు వారిని దుమ్మెత్తిపోశాడు. ఆహారపదార్థాల సమస్యవల్ల ఆందోళన పడనవసరంలేదని ప్రభుత్వ [illegible] గావిస్తున్నాడు.

దేశభక్తుల కర్తవ్యం

[illegible] ప్రజలు చూపే నిర్వహాయతవల్ల, ప్రభుత్వం [illegible] ముందడుగు వేసే అవకాశం ఉంది [illegible] సామ్రాజ్యవాదుల్ని లొంగదీయ గల [illegible] ఏదో దేశభక్తులు తెలుసుకొనకున్నారు. ముస్లింలీగ్ ప్రజల్ని కూడా ఐక్యతాఉద్యమం లోకి తీసుకురావడమే అట్టి ఆయుధం. నేటి [illegible] యిదే దేశభక్తులందరి కర్తవ్యం. [illegible] బ్రిటిష్ ప్రభుత్వం మీద ఆధారపడడం [illegible] యదార్థాన్ని కాంగ్రెసు దేశభక్తులు గమనించవలసియుంది.

ముస్లింలీగ్ పత్రికలు

[illegible] "మన్షూర్" అను ముస్లింలీగ్ [illegible] యీవిధంగా వ్రాసింది:—"బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో ఎంతకాలం పెత్తనం చలాయించ దలుస్తే అంతకాలము చెలాయింపగలుగుతుంది. కాని, హిందువులు—మహమ్మదీయులు కలిసి, ఐక్యతతో కోరే కోర్కెను ప్రభుత్వం చిరాకరించడం సులభంకాదు."

"ఇన్‌క్విలాబ్" అను ముస్లింలీగ్ దినపత్రిక గాంధీజీ విడుదలను గురించి యిలా వ్రాసింది:— "గాంధీజీని గాని, ఆయన మిత్రుల్నిగాని, ప్రభుత్వం విడుదలచేస్తే, మేము సంతోషించి తీరుతాం. ఎందుకంటే, కాంగ్రెసువాదులతో మాకెన్ని భేదాభిప్రాయాలున్నా, వారిని నిర్బంధించియుంచటంవల్ల మాకెట్టిలాభం కలుగదు. వారినిబంధించడం మాకేవిధంగాను సంతోషాన్ని కలుగజేయదు."

మౌల్వీ అబుల్‌హాషిమ్

బర్ద్వాన్‌జిల్లా (బెంగాల్) ముస్లింలీగ్ అధ్యక్షుడైన మౌల్వీ అబుల్‌హాషిమ్ గాంధీజీవిడుదలను గురించి ఈ క్రిందినందేశాన్ని పంపించారు: "నేటి ప్రతిష్టంభనను పరిష్కరించడానికి దేశంకోవున్న నాయకులలో గాంధీజీ మొదటివాడు; ఆయన విడుదలలేకుండా సమస్యను పరిష్కరించడం సాధ్యంకాదు.... ముస్లింలీగ్ కోరిన కోర్కెను గురించి కాంగ్రెసు-లీగ్‌లమధ్య నేడున్న భేదాభిప్రాయాలను పరిష్కరించడానికి కూడా గాంధీజీ మనమధ్యకు రావాలి."

ఎసంబ్లీలో లీగ్ వైఖరి

కేంద్రశాసనసభలో పైనాన్సుబిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలీగ్ తరఫున మహమ్మద్ యామీన్‌ఖాన్ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు తక్షణమే ప్రభుత్వం ఇండియాను స్వతంత్రదేశంగా ప్రకటించి, మిత్రరాజ్యాలతోబాటు సమానహోదాతో యుద్ధ నిర్వహణకు సహాయ పడేలాగు చేయవలసిఉన్నాడు ప్రభుత్వ విధానంయెడల తమ అసమ్మతిని ప్రకటించడానికి ముస్లింలీగ్ పార్టీ సభ్యులంతా పైనాన్సుబిల్లుకు వ్యతిరేకంగా వోటుచేశారు గాంధీజీ ఉపవాసం రోజులలో దేశీయ నాయకులకూ, ప్రభుత్వానికి మధ్య రాజీ చేసుకొనే చక్కని అవకాశాన్ని జారవిడిచినందుకు అబ్దుల్ హాలీం ప్రభుత్వాన్ని విమర్శించారు ముస్లిం లీగ్ పార్టీకి డెప్యూటీ నాయకుడైన లియాఖత్ అలీఖాన్ యీ క్రింది విధంగా ఉపన్యసించారు:—"నేటి ఇండియా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి పూర్తిగా దూరమై, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతిదేశం ఈ యుద్ధంలో తన యావచ్ఛక్తినీ ఉపయోగించి యుద్ధ కృషికి విరివిగాతోడ్పడుతూంటే, ఇండియాలో ప్రభుత్వం - ప్రజలు ఎదమొగం, పెడమొగంగా వుండడం విచారించవలసిన విషయం. ప్రజల విశ్వాసాన్ని చూరగొనని ప్రభుత్వాన్ని ప్రజలు అనుమానంతో చూడడం సహజం." ప్రభుత్వం సూచించిన కొత్త పన్నులన్నింటినీ ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఒక్కొక్క పన్నుయొక్క మంచిచెడ్డలతో తమకు సంబంధంలేదనీ, ప్రజల విశ్వాసాన్ని ధిక్కరించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే తమ నిర్ణయమనీ, లియాఖత్ ఆలీఖాన్ ఉపన్యసించారు.

మన రాజకీయాలు

అంతరార్థం

వీటి అంతరార్థం ఏమిటి? ముస్లింలీగ్‌లో అందరూ యీ రోజున ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసుతో ఐక్యత అవసరమని పూర్వం కంటె యిప్పుడు ఎక్కువగా గ్రహిస్తున్నారు. అయితే, కాంగ్రెసు నాయకుల విడుదల విషయంలోను, వారితోకలిసి చర్చించే విషయంలోను, ముందడుగు వేయడంలేదు. దీనికి కారణం ఏమిటి? తాము కోరుతూన్న స్వయంనిర్ణయ సూత్రాన్ని కాంగ్రెసు ఇంకా అంగీకరించకపోవడమే. అందువల్లనే వారికి కాంగ్రెసు యెడల అపనమ్మకంపోలేదు. ఐతే, లీగ్‌లోవున్న మహమ్మదీయులందరూ ఒక విషయాన్ని గురించి ఆలోచించాలి. కాంగ్రెసు - లీగ్‌ల మధ్య ఒడంబడిక ఎంత అవసరమో గాంధీజీ గుర్తించినప్పుడు, ముస్లింలీగ్ - కాంగ్రెసు మొదలయిన పార్టీలతో చేరిన జాతీయ ప్రభుత్వం స్థాపించబడాలని దేశమంతా ఐక్య కంఠంతో కోరుతూన్నప్పుడు, అను మానాలకు స్థానం ఎక్కడిది? కాంగ్రెసు నాయకుల విడుదలకై కృషిచేయడంవల్ల మహమ్మదీయ జాతుల స్వయంనిర్ణయ హక్కు సులభంగా లభించుతుంది. తాము తటస్థంగా కూర్చుంటే, ఏ సామ్రాజ్యవాద ప్రభుత్వం ముస్లింజాతులకు స్వయంనిర్ణయ హక్కును నిరాకరిస్తోందో ఆప్రభుత్వాన్ని బలపరచిన వారౌతారు.

ఇతర మహమ్మదీయ సంస్థలు

అదీకాకుండా, మహమ్మదీయులు మెజారిటీగా వున్న ప్రాంతాలలో స్వయం నిర్ణయాధికారం కావాలని కోరేసంస్థ ఒక్క ముస్లింలీగ్ మాత్రమేకాదు. జమియత్-ఉల్-ఉలేమా, అహరార్లవంటి కాంగ్రెసు పక్ష మహమ్మదీయులకు ప్రాతినిధ్యం వహించే "మెదీనా" అను మహమ్మదీయ పత్రిక ఈ స్వయం నిర్ణయ సూత్రాన్ని బలపరుస్తూ వ్యాసం వ్రాసింది. ఈ సూత్రాన్ని కాంగ్రెసు అంగీకరించకపోతే, రాజీ అసంభవమని ఆ పత్రిక తెలిపింది. ఆజాద్ ముస్లింబోర్డు అధ్యక్షుడు (అల్లాబక్ష్) యిదివరకే ఈ కోర్కెను బలపరిచాడు కాబట్టి, తాము నేడు కోరేది న్యాయమైన కోరిక అనీ, దాన్ని ఏ స్వాతంత్ర్యప్రియుడు నిరాకరించలేడనీ, ముస్లింలీగ్ సోదరులు గ్రహించవలసియుంది. కాని, ఇతర రాజకీయపార్టీ ఏదైనా యీ సమస్యను గాలిలో విడిచిపెట్టడానికి వీల్లేదు. గాంధీజీ విడుదల తర్వాత ఇది జిన్నాకు-గాంధీజీకి మధ్య జరుగవలసిన ఒడంబడిక మాత్రమే కాదు. గాంధీజీ విడుదలకై ఈరోజున ముస్లిం లీగ్ సహకారాన్ని పొందడానికి మార్గం యిది.

బ్రిటన్‌లో ప్రజాందోళన

బ్రిటన్, అమెరికా దేశాలలో ప్రజలు తమ తమ ప్రభుత్వాలపై భారతదేశ సమస్య విషయంలో గావిస్తున్న ఆందోళనకు బలాన్ని చేకూర్చడానికి కూడా మార్గం ఐక్యతే. మార్చి 15 వ తేదీని లండను నుండి కామ్రేడ్ బ్రాడ్లీ పంపిన కేబిల్‌లో యిలా వ్రాశారు:— "ఇండియాలో కాంగ్రెసుకూ, లీగ్‌కూ మధ్య ఐక్యతను సమకూర్చడానికి జరిగేప్రయత్నాలన్నీ మా దేశంలో జరుగుతూవున్న ఉద్యమానికి బల మిస్తున్నాయి." ఈనెల 16 వ తారీఖున లండన్‌లో జరిగిన బహిరంగసభలో టాం విన్ట్రింగ్‌హాం యిలా చెప్పారు: "మనం కాంగ్రెసునాయకుల్ని [illegible] చేసి, వారితో సంప్రదింపులు ప్రారంభించకపోతే [illegible] మన ముందున్న పోరాటంలో [illegible] ఉపన్యసించారు. "భారతీయులకు మనం [illegible] మీయకపోతే యేర్పడే ప్రమాదం యుద్ధం [illegible] సాంఘిక సమస్యను పరిష్కరించడంలో [illegible] చిక్కులు అత్యల్పం."

అమెరికన్ల విశ్వాసాన్ని తిరిగి సంపాదించాలంటే ప్రభుత్వం ఇండియా యెడల కొత్త వైఖరిని అవలంబించాలని [illegible] అను పార్లమెంటు సభ్యుడు తెలియజేశారు. "మాంచెస్టర్ గార్డియన్" పత్రిక సంపాదకీయంలో యీ క్రింది విధంగా వ్రాసింది: "కొందరు భారతదేశ నాయకులు గాంధీజీతో మాట్లాడానికీ కాంగ్రెసు వర్కింగ్ కమిటీతో గాంధీజీని కలుసుకోనీయడానికీ అనుమతి కావాలని కోరుతున్నారు. అలాటి అనుమతిని మనం ఎందుకీయకూడదు? ధర్మశాస్త్రంగాని, రాజనీతిగాని, పనికి రాదంటుందా? లేక, ప్రతిష్ఠకేమైనా భంగం వాటిల్లుతుందా?"

దచ్చి సైన్యాధికారి

ఒక వైపు సామ్రాజ్యవాదుల మొండి దోరణి, మరొకవైపు దేశభక్తుల తటస్థభావం, జపానుకు బలాన్ని యిస్తున్నాయి. ఇటీవలమిత్రరాజ్యాల దచ్చిసర్వసేనాని లండన్‌లో ఉపన్యసిస్తూ, పసిఫిక్ ఏరియాలో జపాన్ మీద తిరుగుదాడి చేయడానికిగాని, జపాన్ ముందు వేయబోయే అడుగును ఎదుర్కోవడానికిగాని, అక్కడ తగినంత అంగబలంలేదని తెలియజేశారు. ఈ యుద్ధాన్ని గురించి కొందరు చాలా చులకనగా ఆలోచిస్తున్నారన్నారు. పసిఫిక్ ఏరియాలో తగినంత బలం లేకపోతే, యూరప్‌లో జర్మనీని ఓడించగలిగినప్పటికీ, జపాన్ బలాన్ని నాశనం చేయడం సాధ్యం కాదన్నారు. దీన్నిబట్టి, భారతదేశంలో ప్రతిష్టంభన తొలగి, జాతీయ ప్రభుత్వ మేర్పడకపోతే, జపాన్ శక్తిని క్షీణింపజేయలేమన్నమాట. పై దచ్చి సైన్యాధికారి గావించిన హెచ్చరిక బ్రిటిష్ సామ్రాజ్యవాదులకూ, మన దేశభక్తులకుకూడా వర్తిస్తుంది.

—కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

జోహారులు

— కామ్రేడ్ ఆచార్య

పుణ్యభారత భూమి - పుత్రులందరిలోన
వీరాధి వీరులౌ - వీరజోదుల్లార
జోహారు లివిగోనురా!
కామ్రేడ్స్!
జయము మీ కగుగాకరా!
ఉద్రేక ప్రజలేమొ - ఒనరించిన, చర్యలకు
నిరపరాధుల మిమ్ము - నిర్బంధమందుంచి
ప్రాణాలు తియబూనెరా!
కామ్రేడ్స్!
పర ప్రభుత్వపు మూకరా!
మెడల చుట్టిరి త్రాళ్ళు - మెలివేసుకొననుండ
జెయిలు సెల్లులనుండి - జాతి రక్షణగోరి
జయగీతి పాడారురా!
కామ్రేడ్స్!
జాతి ఐక్యత గోరారురా!
విశ్వమానవాభ్యుదయ - శాంతి సౌఖ్యము గోరి
రక్త గంధము చిమ్మి - రాజబాటను వేయ
ఆరాటపడుచుంటిరా!
కామ్రేడ్స్!
అసువులను అర్పింతురా!

తిరిగి మాలోకొచ్చి - తిరుగుబారను ఆశ
లిన్‌లిత్‌గో, అమెరీలు - నిలువునా త్రుంపుచు
అదె న్యాయమంటాటురా!
కామ్రేడ్స్!
అన్యాయం చేశారురా!
జయిలులో మ్రగ్గు-మా-జాతి యోధులమిమ్ము
కాపాడుకోలేని - ఐక్యతను జూచుకొని
సిగ్గుపడుచున్నామురా!
కామ్రేడ్స్!
చీకట్లో మునిగామురా!
ఎర్ర జెండా నీడ - ఏకమై మేమంత
మన లక్ష్యసిద్ధికై - మీరు పోయిన బాట
తప్పకదె వస్తామురా!
కామ్రేడ్స్!
శపథమిదె చేస్తామురా!
కామ్రేడ్స్! - మిముగన్న
కయ్యూరు భూములు
కాశియై వెలుగొందురా!
మా కింక
కర్తవ్యమును చూపురా!

ఐక్యత అసాధ్యం కాదు

ఇది బెంగాల్ విద్యార్థుల అనుభవం

[illegible] ఆగస్టు ఉద్యమం తరువాత ఆరు నెలలవరకూ విద్యార్థి సోదరుల తరిఖీనా తరు కలహాంనడమే జరుగు తోంది. కాంగ్రెసు విద్యార్థులకూ, కమ్యూనిస్టు విద్యార్థులకూ సరిపడేదికాదు. కాంగ్రెసు - లీగ్ విద్యార్థుల మధ్య కమ్యూనిస్టు విద్యార్థులు ఐక్యత కల్గించలేక పోయారు. పంచమాంగదళం కాంగ్రెసు విద్యార్థుల [illegible] విధ్వంసక చర్యల గావించింది. కనీ వినీ ఎరుగని క్షుద్భాధ విథా [illegible] విద్యార్థులు గురి అయ్యారు.

గాంధీజీ నిరాహార ఫలితంగా, ఉపవాస సమయంలో కాంగ్రెసు - కమ్యూనిస్టు విద్యార్థులు భుజము భుజమూ కల్పారు. "గాంధీజీ విడుదల విధ్వంసక చర్యల మానండి; గాంధీజీ విడుదలకు కాంగ్రెసు - లీగ్ ఐక్యత నిర్మించండి. ఈ ఐక్యతకు ప్రతి జాతి స్వయంనిర్ణయ హక్కుయండి" అని [illegible] నినాదాలు.

[illegible] పంచమాంగదళం [illegible] "సత్యాగ్రహం" అనే నినాదం లేవదీశారు. [illegible] నినాదం చెవులకు ఎక్కుతపోతే. [illegible] జాతీయా ఐనవ [illegible] నినాదం లేవదీశారు - రెండు విషయాలు [illegible].

(1) గాంధీజీ విడుదలనేగాక, కాంగ్రెసు విద్యార్థులు, స్వయంనిర్ణయహక్కు ఈయాలని, కాంగ్రెసు - లీగు ఐక్యత నెలకొల్పాలని - అన్నారు (2) మొట్టమొదటి సారిగా ముస్లిం విద్యార్థులు కాంగ్రెసు విద్యార్థులతో సహకారం చేశారు. గాంధీజీ విడుదల కోరారు. ఐక్యతకు మొదటి మెట్టుగా స్వయంనిర్ణయ హక్కు కోరారు.

ఇది సంక్షిప్తంగా విద్యార్థి రంగంలోని విశేషం.

విధ్వంసక చర్యలు మానకం, గాంధిజీ విడుదలకై స్వయంనిర్ణయ హక్కును కోరండని, నెల రోజులు కలకత్తాలో చేసిన పని ఫలితంగా పంచమాంగదళం విడివడి పోయింది.

10 కాలేజీలలో పూర్తి సమ్మె జరిగింది. 8 కాలేజీలలో విధ్వంసక చర్యలను మానాలనే నినాదం ప్యాసయింది. 10 మీటింగులలో ఒకచోట మాత్రమే "శాంతియుత అహింసాత్మక సత్యాగ్రహం" అన్న నినాదం లేవదీయబడింది.

యూనివర్సిటీ స్థలంలో పెద్ద రాలీ జరిగింది. ఫార్వర్డు బ్లాకిస్టులు జైలుకు పోయే కార్యక్రమం సూచించారు. కాని వారి నినాదం ఓడిపోయింది. అందుచే కమ్యూనిస్టు ఉపన్యాసకుని కత్తితో పొడిచి 80 మంది లేచిపోయారు. 300మందిలో 200మందితో విద్యార్థి ఫెడరేషన్ తీర్మానం ప్యాసయింది.

నిర్విధ్వంసకచర్యలు గావించండనే ఫార్వర్డు బ్లాకువారి నినాదాన్ని అంగీకరించకపోయినా, ఇంకా "శాంతియుత సత్యాగ్రహం చేయాలి" అనే నినాదం కాంగ్రెసు విద్యార్థులు వదలలేదు. విధ్వంసక చర్యల ఆరోపణపై సింధులో హేముకలానీ ఉరితీయబడ్డారు. అతని స్మారకదినం జరిగింది. 1500 విద్యార్థులు సమావేశమయ్యారు. అయినా విధ్వంసక చర్యలు గావించండి అనే నినాదం ఫార్వర్డు బ్లాకీయలేక పోయింది.

ఫిబ్రవరి 10 - 23 వరకు శ్వరితంగా కార్యాచరణకు విద్యార్థులపూనుకోదలిచారు జాతీయైక్యతాదళాలు ఏర్పరచారు. 125 కాంగ్రెసు విద్యార్థులుచేరారు. ముస్లిములుకూడ సోదర దేశభక్తులేనని, స్వయం నిర్ణయ హక్కుకోసం ఆందోళన చేయడం దేశ స్వాతంత్ర ఆందోళనేనని, కాంగ్రెసు విద్యార్థులు గ్రహించారు. గాంధీజీకి అపాయమంటే, దేశానికి, ప్రతి ముస్లిముకూ అపాయమేననీ, ఒక ముస్లిం విద్యార్థి మాటాడారు.

అనేక మీటింగులలో స్వయం నిర్ణయహక్కును సపోర్టుచేస్తూ, గాంధీజీ విడుదలకు సంయుక్త కార్యాచరణ గావించాలని ముస్లింలీగు నాయకులకు టెలిగ్రాములు పంపారు.

ఫిబ్రవరి 23 వ తేదీ గాంధీజీ ఆరోగ్యం ఆందోళనాకరంగా వుంది. విధ్వంసక చర్యల నినాదం వదలి సత్యాగ్రహ నినాదం పూనిన ఫార్వర్డు బ్లాకు, 150 మంది విద్యార్థులతో "హర్తాళ్" అంటూ బయలుదేరింది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంవద్ద (లాల్ బజారు) లో పోలీసులతో దెబ్బలాటలు తేవాలని వారి ప్రయత్నం.

విద్యార్థి ఫెడరేషన్ ఈ క్రింది విధానము [illegible] నది. "గాంధీజీ విడుదల, ఐక్యతలో [illegible]. వ్యర్థంగా పోలీసులతో దెబ్బలాటకు పోకండి. జాతీ యైక్యతా దళాలలో చేరి, ప్రజాసమర్థకు రండి. గాంధీజీ విడుదలకు ప్రజలను ఉత్తేజపరచి, ఐక్య పరచండి."

ఫార్వర్డు బ్లాకుకూ, విద్యార్థి ఫెడరేషనుకు మధ్య జరిగిన ఈ పోటీలో, ఫెడరేషనే గెల్చింది. 150 మంది ఫార్వర్డు బ్లాకును అనుసరించారు. ఫెడరేషనును 450 మంది అనుసరించారు. ఐక్యతా దళాలలో చేరారు. 1000 ఐక్యతా పతాకాలను అమ్మారు. [illegible] ఫెడరేషన్ వల్లనే ఫార్వర్డు బ్లాకుచే నడుపబడిన ప్రదర్శనాన్ని శాంతియుతంగా జరిగేటట్లు చేశారు.

మార్చి 2 న జరిగిన విద్యార్థి కన్వెన్షన్లో [illegible] ఫలితాలను మనం పొందగల్గాం. 2000 మంది విద్యార్థులు వచ్చారు. 200 మంది ముస్లిం విద్యార్థులు, 100 మంది విద్యార్థినిలూ వచ్చారు.

సర్ నజిముద్దీన్ విద్యార్థులకు సందేశం పంపుతూ స్వయం నిర్ణయ హక్కును అంగీకరించినందుకు ప్రశంసించారు. విద్యార్థులు రాష్ట్రమంతటా తీవ్రంగా ప్రచారం గావించితే వివిధ జాతులమధ్య ఐక్యత ఏర్పడి, గాంధీజీ మున్నగు నాయకుల విడుదల సాధ్యమవుతుందని తెలియజేశారు.

ఒక్క విద్యార్థి మాత్రం స్వయం నిర్ణయహక్కును అంగీకరించే తీర్మానాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వంతో ప్రతిఘటించ తేవాలని కోరారు.

కాని తీర్మానం 100 కి 90 మందిచే అంగీకరించ బడింది. బెంగాలు ఇచ్చే సందేశం ఇదే. "సోదరులారా! ఐక్య గండి!!"

రైతులోకం - ఎన్నికల సంరంభం

[illegible] తూర్పుగోదావరి జిల్లా రైతుసంఘ సాధారణ సమావేశం యీ నెల 10 వ తారీఖున [illegible] లో ధోనేపూడి ధర్మారావుగారి అధ్యక్షతను జరిగింది. [illegible] అధ్యక్షులుగను [illegible] ప్రధాన కార్యదర్శిగనూ [illegible] కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకొన్నారు.

అధికాహారోత్పత్తికిగాను యీసంవత్సరం రెండో పంట సాగుచేసినచోట్ల మొదట్లో పిటిసప్లయి బాగానే ఉన్నా, అకస్మాత్తుగా పిటిసప్లయి ఆగిపోవటంవల్ల కొన్ని వందల యకరాల్లో పైర్లు మాడిపోతున్నాయి. కాబట్టి వెంటనే పీటిసప్లయి చేయించాలని [illegible] ఒక తీర్మానం చేశారు. సంవత్సరాది పండుగకు సరిపోయేటట్లు ఆహారపదార్థాలు వింత [illegible] రైతుల్ని కోరుతూ ఒకతీర్మానమూ, [illegible] గురించి ఇంకో తీర్మానమూ యీ సమావేశంలో చేయబడ్డాయి.

గూడూరు తాలూకా రైతు మహాసభ

ఈ నెల 13 వ తారీఖున వీరారెడ్డిపల్లి (నెల్లూరు జిల్లా) లో కామ్రేడ్ బి. శంకరయ్య అధ్యక్షతను గూడూరు తాలూకా రైతుమహాసభ జరిగింది. కామ్రేడ్ పి. రామకోటయ్యగారు సభను ప్రారంభించారు. కామ్రేడ్ కె. కృష్ణారావుగారు రైతు సమస్యను గురించి ఉపన్యసించారు. సమావేశానంతరం "చైనా [illegible]" అనే బుర్రకథకూడా చెప్పబడింది.

కాంగ్రెసు నాయకుల్ని వెంటనే విడుదల చేయాలనీ, సాగుచేసికొన్న బంజరు భూములపై విధి [illegible] తగ్గించి వేయాలనీ, ప్రతిగ్రామ లోనూ రైతు సంఘాలను [illegible], రైతు సంఘంలు పంటలకు కనీసధర - ఇతర వస్తువులకు

ధరల కంట్రోలు ఏర్పాటు చేయాల్సిందనీ, కిస్తు బకాయీలను పూర్తిగా రద్దుచేయాలని తీర్మానాలుచేశారు. కమ్యూనిస్టు కామ్రేడ్సుకు జోహారు అర్పించారు.

నూతన సంవత్సరానికి మల్లు బలరామిరెడ్డిగారిని అధ్యక్షులుగనూ, శి. వి. సుబ్బయ్యగారిని కార్యదర్శిగనూ, వి. వెంకటరామిరెడ్డిగారిని సహాయ కార్యదర్శి మరి నల్గురిని కార్యవర్గసభ్యులుగనూ ఎన్నుకున్నారు.

మదనపల్లి తాలూకా

9-3-43 వ తారీఖున పి గంగులురెడ్డిగార్డిగారి అధ్యక్షతను తాలూకా రైతుసంఘ సమావేశం జరిగింది. నూతన సంవత్సరానికి పి గంగులురెడ్డిగారిని అధ్యక్షులుగనూ, బి. వెంకటరమణగారిని కార్యదర్శిగను ఎన్నుకున్నారు.

ఆహార పదార్థాలను అధికంగా ఉత్పత్తి చేయటం కోసం షోలాపూర్ జొన్న శ్రేష్ఠమైనదనీ, మెట్ట పైరులు వర్షాలు లేకపోవటంచేత పూర్తిగా పండక పోయినా యీ జొన్న మాత్రం అర్ధపంట వచ్చింది. కాబట్టి మెట్టభూముల్లో యీ పంట పండించాల్సిందిగా రైతుల్ని హెచ్చరించారు. తాలూకా రైతు సంఘం తరఫున ప్రచారకుల దళాన్ని ఏర్పరచటానికి కూడా నిశ్చయించారు.

నెల్లూరు జిల్లాలో

రైతు సంఘం, కమ్యూనిస్టుపార్టీల యాజమాన్యాన కామ్రేడ్సు బి. శంకరయ్య, రాజగోపాల్, అక్కయ్య, రామచంద్రయ్యగార్లు యీ నెల మొదటి వారంలో కొత్తవంగల్లు, యల్లాయపాలెం, రాజుపాలెం, ఇందుపూరు, అల్లూరు, తలమంచి, పూటుకూరు, విడవలూరు, లేమాను గ్రామాల్లో బహిరంగ సభలేర్పాటు చేసి రైతుసంఘాల్ని, వాలంటీరు దళాల్ని స్థాపించారు. మొత్తం సభలకు అరువేలమంది ప్రజలు హాజరయ్యారు. అన్ని సభల్లోనూ, గాంధీజీని, కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయాలని తీర్మానించబడింది.

చైనా, జపాను యుద్ధాన్ని గూర్చి బుర్రకథలు కూడా చెప్పబడ్డాయి.

వెలుగోడులో వర్తకుల దొంగవిగ్రహమతి

కర్నూలుజిల్లా వెలుగోడులో ఇద్దరు వర్తకులు దొంగతనంగా రెండు బళ్ల ధాన్యాన్ని ఇతరచోట్లకు పంపించుచుండగా వాలంటీర్లు కనిపెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు ఆ బళ్ళను పట్టుకొనటానికి బయలుదేరి పోయారు. తర్వాత-మరి-ఏం జరిగిందో తేనూ, గీసూ ఏమీలేదు, బళ్లు ఏమైనాయోకూడా తెలియడం లేదు.

అనంతపురం జిల్లాలో

పెనుగొండ తాలూకా మడకశిరపల్లి. [illegible] గ్రామస్థులు తమ కోర్కెలు తెలియజెప్పుకోటానికి డిప్యూటీ కలెక్టరుగారివద్దకు దాయటారం వెళ్లారు.

వర్షాలులేక పంటలు పాడైపోవటంవల్ల కిస్తు రెమిషన్ ఇవ్వాలనీ, చౌక ధాన్యపు డిపోలను ఏర్పాటు చేయాలనీ, కరువుపనులు ప్రారంభించాలనీ మొదలైన కోర్కెల్ని తెలియజేశారు.

ఈ కష్టనివారణ కవసరమైన చర్యను అమలులో పెట్టుటకు బదులు - సైన్యంలో చేరితే కష్టాలన్నీ గట్టెక్కుతాయని - డిప్యూటీ కలెక్టరుగారు నీతిబోధ చేశారట.

ప్రజావసరాలను నెరవేర్చిననాడే, యుద్ధ కృషి జయప్రదమౌతుందని వీరిక ఎప్పుడు తెల్సుకుంటారో!

కోటప్పకొండ తిరణాల్లో రైతు ప్రదర్శనం

శివరాత్రి తిరణాల సందర్భంలో కోటప్పకొండ (గుంటూరుజిల్లా) దగ్గర గుంటూరు జిల్లా రైతుసంఘం వారిచే రైతు ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. రైతుల దుస్థితి, ఋణ భారమూ, ఆహార సమస్య మొదలగువాటిని గురించి చిత్ర పటాలు ప్రదర్శించబడ్డాయి. తిరణాలకు వచ్చిన ప్రజా సమూహంలో 27 సమావేశాలు ఏర్పరచబడ్డాయి. ఆహార సమస్య, రైతు సంఘాలు మొదలగు విషయాలపై ఉపన్యాసాలివ్వబడ్డాయి. మొత్తం 4200 మంది ప్రజలు సమావేశాల్లో పాల్గొన్నారు.

42 మంది వాలంటీర్లు తిరణాల తొక్కిడిలో నలిగిపోయే జనసామాన్యాన్ని [illegible] దొంగతనాలు [illegible] కృషి చేశారు. [illegible] ఏర్పాటుచేయబడ్డ పశు ప్రదర్శనంలోనూ పోటీల్లోనూ రైతులు పాల్గొనేటట్లు ప్రభుత్వించారు. ప్రదర్శనంలో పాల్గొన్న అందమైన ఎద్దులకూ, ఆవులకూ జిల్లా రైతు సంఘాధ్యక్షుడు కొల్లా వెంకయ్య గారు బహుమతు లిచ్చారు.

గుడివాడ తాలూకాలో వ్యవసాయ కూలీలు

ఈ నెల 8 వ తారీఖున గుడివాడ తాలూకా వ్యవసాయ కూలీసంఘ కార్యకర్తల సమావేశం కొనకాల బ్రహ్మయ్యగారి అధ్యక్షతను జరిగింది. అధికాహారోత్పత్తికోసం బంజరు భూముల్ని సాగుచేసినవారిపై పెనాల్టీలు విధించిన ప్రభుత్వ చర్యను ఖండించారు. భారత దేశాన్ని ఆవరించిన ఆహార సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వ అసమర్థతను గర్హించారు. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ కూలీలు చౌకడిపోలు ఏర్పాటు చేయించుటకు కృషి చేయాలనీ, కనీసం 60 గ్రామాల్లోనయినా వ్యవసాయ కూలీ సంఘాలు స్థాపించాలనీ, యీ సమావేశంలో నిర్ణయింపుకున్నారు.

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్

మార్చి 8, 6 లలో బెజవాడలో జరిగిన వర్కింగు కమిటీ సమావేశంలో, కామ్రేడ్ యం. రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాయిచ్చుటచే, కామ్రేడ్ తమ్మారెడ్డి సత్యనారాయణ (కృష్ణాజిల్లా) ప్రధాన కార్యదర్శిగ ఎన్నుకోబడ్డారు.

అఖిల భారత

రైల్వే ఫెడరేషన్‌ను సమావేశపరచాలి

ఎం. ఎస్. ఎం., ఎస్. ఐ. ఆర్. రైల్వేపనివారల సంఘాల తరఫున కామ్రేడ్సు కె. ఎల్. నరసింహం, [illegible] (కార్యదర్శులు) ఈ క్రింది ప్రకటన గావిస్తున్నారు:

"[illegible] ప్రకటించిన అధిక ధరల [illegible] సంతృప్తి పర [illegible] లోపు జీతం తీసు రైల్వే కార్మికు లందరికీ నెలకు కనీసం రు 30 చొప్పున అలవెన్సును కోరుతూ అ. భా. రైల్వే ఫెడరేషన్ తీర్మానించింది. ఇప్పుడున్న "[illegible]" పద్ధతి రద్దుచేయాలని కూడా కోరింది.

[illegible] అన్ని సామానుల ధరలు 100 నుండి [illegible] పెరిగిపోయాయి. ఇట్టి పరిస్థితిలో కేవలం రు 10, రు 14, రు 11, రు 6 చొప్పున అలవెన్సు [illegible] ఒక కోరికా - [illegible] అలాగే వున్నాయి. [illegible] కార్మికుల కోర్కెను ప్రభుత్వం నెరవేర్చలేదు. మరొక అన్యాయం ఏమంటే, మిలిటరీ యూనిట్లలో చేరిన కార్మికులకు పైరేటు వర్తింపచేసి, వారి మొదట [illegible] చేరటప్పుడు వారి కీయబడిన వాగ్దానానికి ఇది భంగకరము. అధిక ధరల అలవెన్సు వంటి అన్ని సౌకర్యాలు వారికికూడ వర్తించునాయని [illegible] తెలియజేశారు.

అ. భా. రైల్వే ఫెడరేషన్ అధ్యక్షులైన జమ్నాదాస్ మెహతాగారు తీర్మానానికి వ్యతిరేకంగా యీకొత్త [illegible] విచారకరం. దేశంలో ఉన్న [illegible] వారు సరిగా ఉపయోగించుకోవటం లేదు.

[illegible] ఎం. ఎస్. ఎం., ఎస్. ఐ. ఆర్. [illegible] తరపున మేము అ. భా. రైల్వే ఫెడరేషన్ యొక్క సాధారణ కార్యదర్శిని కోరేదేమంటే, ప్రభుత్వ [illegible] ఏర్పడిన పరిస్థితుల్ని గురించి [illegible] అ. భా. రైల్వే ఫెడరేషను సమావేశపరచాలి. అన్ని రైల్వేలలో [illegible] కార్మికుల్ని, కార్మిక సంస్థల్ని మేము కోరేదేమంటే, న్యాయమైన మీ కోర్కెలను సంపాదించుకో [illegible]."

★

ఎం. ఎస్. ఎం. రైల్వే పనివారల సంఘ ప్రధాన కార్యదర్శి (కామ్రేడ్ కె. ఎల్. నరసింహం) పంపిన స్టేట్మెంట్ ప్రకారం, 1-3-43 మొదలు 7-3-43 వరకు యూనియన్ యొక్క అన్ని శాఖలు "యుద్ధ అలవెన్సు వారో"న్ని జయప్రదంగా జరిపాయి. పెరంబూరు (మద్రాసు) లో 5-3-43 సాయంత్రం సుమారు 1500 మంది రైల్వే కార్మికులు [illegible] యూనియన్ ఆఫీసు ఎదుట ఊరేగింపు జరిపారు. ఎస్. గురుస్వామిగారి అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో ఎం. కళ్యాణసుందరం, కామ్రేడ్ కె. యల్. నరసింహం, కామ్రేడ్ ఆర్. [illegible] నెలకు రు. 250 ల లోపుగా జీతం తీసుకొనే ప్రతి రైల్వే కార్మికునికి రు 30 ల చొప్పున యుద్ధ అలవెన్సు యివ్వాలని కోరుతూ ఉపన్యసించారు.

బెజవాడ

బెజవాడ బ్రాంచ్ యొక్క కార్యనిర్వాహకవర్గం [illegible] ప్రకారం ఈ వారం రోజులు [illegible] బెజవాడ, [illegible], గుడివాడ, [illegible] మొదలైన [illegible] సమావేశాలు [illegible] సుమారు 1300

మంది రైల్వే కార్మికులు పాల్గొన్నారు. నెలకు రు 250ల లోపు జీతంగల కార్మికులందరికీ రు 30 ల చొప్పున యుద్ధ అలవెన్సు, ధరల పెరుగుదలలో ప్రతి 5 పాయింట్లకు రు 1-8-0 చొప్పున అదనపు అలవెన్సు, 100 కంటె హెచ్చు సంఖ్యగల కార్మికులు పనిచేసే ప్రదేశాలలోను, లైనుమీది స్టాఫుకు, గంటప్రయాణం పట్టే సైనులో చౌకడిపోలు, కోరుతూ సైసమావేశాలలో తీర్మానాలు గావించారు. ఇంతేకాక, గాంధీజీ మొదలైన కాంగ్రెసు నాయకుల విడుదల, జాతీయ ప్రభుత్వ స్థాపన, కాంగ్రెస్ - ముస్లింలీగ్ ఐక్యత మొదలైన విషయాలను గురించికూడా తీర్మానాలు గావించబడ్డాయి.

గుంటకల్

గుంటకల్ బ్రాంచి యాజమాన్యాన ఈ వారంలో ద్రోణాచలం, గుత్తి, గుంటకల్, బళ్ళారి, రంగాపురం, ధర్మవరం, తుంగభద్ర, హిందూపురం, హొస్పేట, [illegible], పాయేల్పాడు, జంగాలపల్లి, కల్లూరు కేంద్రాలలో 14 బహిరంగ సభలు జరిగాయి. సభలకు హాజరు కాలేని పనివారలకు యీ వారంయొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ 3 ప్రచారక దళాలు సుమారు 500 మంది కార్మికులలో ప్రచారం చేశారు. 3, 4 తేదీలలో ఇంజనీరింగ్, లోకో కార్మికులు మొత్తం 350 మంది ఆ యా జిల్లా ఆఫీసర్లవద్దకు డెప్యుటేషన్ వెళ్ళారు. జనరల్ సెక్రెటరీ ప్రచురించిన కరపత్రాలు బ్రాంచిలో వున్న 107 స్టేషన్లకు అందజేయబడ్డాయి. తమ కనీసపు కోర్కెలను వివరిస్తూ 965 మంది కార్మికులు రైల్వే బోర్డుకు, ఏజంటుకు మహజరుపై సంతకాలు చేసి పంపించారు. 413 మంది కార్మికులు ఈవారంలో యూనియన్ సభ్యులుగా చేరారు.

కాని కొన్నిచోట్ల అధికార్ల వైఖరిమాత్రం మారడం లేదు. హొస్పేట, బళ్ళారి సెక్షనుల ఇన్స్పెక్టర్లు పనివారలకు గ్యాంగ్ హాజరు వ్రాసి, ఎక్కువ గంటలు పని చేయించారు.

పాకాల, రాజమండ్రి

3-3-43 వ తేదీన పాకాలలోను, 6-3-43 న రాజమండ్రిలోను, రైల్వే కార్మికులు సమావేశమై, రు 30 యుద్ధ అలవెన్సు, చౌక ధరల డిపోలు, కోరుతూ తీర్మానాలు గావించారు. పాకాల సభలో కాంగ్రెసు నాయకుల విడుదలను గురించిగూడా తీర్మానించబడినది. యుద్ధ అలవెన్సు విషయమై 250 మంది కార్మికుల సంతకాలతో ఒక మహజరు పంపారు. రాజమండ్రిలో రైల్వే కార్మికులకై చౌక డిపో ఒకటి వెంటనే తెరువవలసిందని కోరుతూ 250 మంది సంతకాలతో మహజరు పంపబడింది.

★

గుంటకల్‌లో రైల్వే కార్మికుల ఆందోళన

15-3-43 వ తేదీన గుంటకల్ లోకోషెడ్‌లోని ఫోర్మెన్ ఫిట్టర్ కూలీలకు ప్రమోషన్ యివ్వనిరాకరించి, వారు ప్రమోషన్లకు అనర్హులని పై అధికార్లకు తెలియజేశారు. వారిలో యిద్దరికి ఫిట్టరులో యివ్వవలసిన జీతం యివ్వకుండా, ఇంటిదగ్గరే ఉండి ఆకలితో మాడమన్నారు. ఇంతేకాక, జాబ్ రైటర్లు [illegible] బాలా కాలంగా పనిచేస్తూవున్న జాబ్ రైటర్లకు కాకుండా యితర కాలంవారికి యిస్తున్నారు. ఈ కారణంవల్ల చాలామంది కార్మికులు 15 వ తేదీన 1 గంట సేపు పనిచేయకుండా వర్కుషాపులో నిలిచిపోయారు. పైఅధికారి దీన్ని గురించి విచారిస్తానని వాగ్దానం చేశాక కార్మికులు పనిప్రారంభించారు.

రెండవ ఆంధ్రరాష్ట్ర

మ్యునిసిపల్ పనివారల సమావేశము

15-3-43 వ తేదీన రెండవ ఆంధ్రరాష్ట్ర మ్యునిసిపల్ పనివారల మహాసభ బెజవాడలో కామ్రేడ్ పొన్నలగడ్డ రామలింగయ్యగారి అధ్యక్షతక్రింద జరిగింది. ఉదయం 8.30 మొదలు మధ్యాహ్నం 1.30 వరకు ప్రతినిధుల సమావేశం జరిగింది. రాష్ట్రమందలి వివిధ బ్రాంచెస్‌నుండి వచ్చిన 122 గురు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రాజకీయ ప్రతిష్టంభన మొదలు, ఆహారపదార్థాల సమస్యమొదలు, ప్రభుత్వం నేడవలంబిస్తూన్న విధానంచూస్తే మనదేశానికి ఫాసిస్టు దాడియొక్క ప్రమాదం తొలగిపోలేదనీ, సంపూర్ణమైన జాతీయైక్యతద్వారా పై సమస్యలను పరిష్కరించుకో వచ్చుననీ, సమావేశంలో తీర్మానించబడింది.

వీర రెజ్‌ఆర్మీకి జోహారు అర్పిస్తూ ఒక తీర్మానం, జాతీయ నాయకుల విడుదలను కోరుతూ ఒకతీర్మానం, పేద ప్రజలకు అందుబాటులో ఉ దేపుట్లు చౌకధరల డిపోలను ప్రభుత్వం విరివిగా స్థాపించవలెనని కోరుతూ మరొక తీర్మానం, మ్యునిసిపల్ కార్మికులందరికి ఏ. ఆర్. పి. శిక్షణ ఇవ్వాలని అధికారుల్ని కోరుతూ మరొక తీర్మానం, గావించబడ్డాయి. కొన్ని రోజులలో ఉరిస్తంభాలకు ఆహుతి కాబోతున్న కయ్యూరు రైతునాయకుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సమావేశం తీర్మానించింది. ప్రస్తుతపు ఆహార పదార్థాల ధరలనుబట్టి ప్రభుత్వం మ్యునిసిపల్ పనివారలందరికి జీతం నెలకు రు. 16 మొదలు రు 25 వరకు ఇవ్వాలనీ, యుద్ధ అలవెన్సుక్రింద నెలకు కనీసం రు. 12 లు యివ్వాలనీ తీర్మానించారు. రాష్ట్ర సంఘాన్ని నేటివరకు రిజిష్టరు చేయనందుకు లేబరు కమీషనర్ చర్యను సమావేశంవారు ఖండించారు.

సంఘ కార్యదర్శి కామ్రేడ్ ఎల్. వెంకటరత్నం సాంవత్సరిక రిపోర్టులో యీ క్రింది విషయాలను తెలియజేశారు. క్రిందటి మహాసభలో తీర్మానించబడిన కోర్కెలు కొన్ని, నిరంతరమైన ఆందోళన ఫలితంగా, నెరవేరాయి. రాష్ట్ర సంఘానికి ఈయేడు 17 బ్రాంచి సంఘాలు, 4200 సభ్యత్వం, ఉంది. వివిధ బ్రాంచి సంఘాలిచ్చిన కోటాల మొత్తం రు 639-4-0, ఇందులో ఖర్చులు రు. 537-0-9.

కొత్త సంవత్సరానికి కామ్రేడ్ సి. వి. కె. రావుగారిని అధ్యక్షులుగాను, టి. వి. సుబ్బారావుగారిని ఉపాధ్యక్షులుగాను, ఎల్ వి. రత్నంగారిని కార్యదర్శిగాను, ఈ సూర్యనారాయణగారిని [illegible] గాను, ఎం. అప్పలస్వామిగారిని [illegible] ఎన్నుకున్నారు.

సాయంత్రం 6 గంటలకు [illegible] చంద్ర సావిత్రీదేవిగారు [illegible] కార్మికుల సంఘాలన్ని గురించి [illegible] జరిగింది. [illegible] కామ్రేడ్ [illegible] గారు, కామ్రేడ్సు బి. శోభనాద్రి, టి. [illegible] రావు, చంద్ర సావిత్రీదేవిగారలు [illegible] గురించి, కార్మికుల కర్తవ్యాలను [illegible] సించారు.

ప్రతినిధుల సమావేశంలో స్టాలిన్ [illegible] టూను, తెనాలి, ఒంగోలు బ్రాంచిల [illegible] లకూ, ఎర్రజెండాను బెజవాడ బ్రాంచి [illegible] లకూ, వేలంపాటలో కొన్నారు.

★

కార్మిక విజయాలు

రాజమండ్రి అర్బ్యామిలియం ఫ్యాక్టరీ [illegible] జనవరిలో గావించిన ఆందోళన ఫలితంగా [illegible] కరాలు యజమానులు యుద్ధ [illegible] పనివారికి 100 పౌనులకు రు [illegible] వారలకు 100 పౌనులకు 0-8-0, [illegible] నెలకు రు. 2, మట్టిపనివారికి [illegible] చొప్పున యిస్తున్నారు. అయితే, [illegible] తీసివేసినవి కష్టపుల ధరలు ఇంకా [illegible] 15-3-43 న తేదీని కార్మికుల [illegible] సమ్మెపై నిషిద్ధించేయగా, కృష్ణారావు [illegible] తర్వి పనివారికి 100 పౌనులకు [illegible] కూలి పనివారలకు 100 పౌనులకు [illegible] చొప్పున, కోయిట వారికి నెలకు రు. 1 [illegible] మట్టిపనివారికి నెలకు రు. 1 చొప్పున [illegible] అంగీకరించారు.

కాకినాడలో మందారి శేషయ్య అనే మిల్లు [illegible] మిల్లులో పనిచేస్తూండగా ఒకమూట మీదపడి [illegible] విరిగిపోగా, కార్మిక సంఘం అతని తరపున [illegible] మీదికై ఫిర్యాదుచేసి, 1-3-43 న [illegible] రు. 164 లు శేషయ్యకు యిప్పించింది.

"ఫాసిస్టు నాశనంతో బాటు భారతదేశ స్వాతంత్ర్యాన్ని మేము కోరుతున్నాం"

విశాఖపట్నం హార్బరు అండ్ పోర్టు కార్మికుల సంఘం యిటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ఫలితంగా మద్రాసు రాజధాని అసిస్టెంట్ లేబరు వెల్ఫేర్ ఆఫీసరు 6 వ తేదీన విశాఖపట్నం వచ్చి, కార్మికుల కోర్కెలు కొన్ని సమంజసమైనవేననీ, వాటిని పరిష్కరించడానికి తాను పూనుకోటాననీ, కనీసం ఒక నెల ఆగవలసిందనీ, సలహా యిచ్చుటవల్ల 12-3-43 వ తేదీని సంఘంయొక్క సాధారణ సమావేశం జరిగి సమ్మె ప్రయత్నాలను ఒక నెలవరకు ఆపుచేయడానికి నిర్ణయించుకున్నారు. అదే రోజున ప్రభుత్వంచే నిర్బంధించబడిన కామ్రేడ్ వీరభద్రాన్ని (యూనియన్ యొక్క ఉపాధ్యక్షుడు) విడుదల చేయవలసిందని కోరుతూ సమావేశంలో తీర్మానించారు.

మీటింగ్ జరుగుతూంటే, దారినే పోతున్న ఇద్దరు అమెరికన్ నావికులు లోపలికొచ్చారు. అది విశాఖపట్నం హార్బరు అండ్ పోర్టు వర్కర్సు సంఘపు సాధారణ సమావేశమని తెలుసుకొని చప్పొగిపోయారు. సభలో యీ క్రింది విధంగా ఉపన్యసించారు. "అమెరికన్లమైన మేము మా దేశ రక్షణకే గాక, ప్రపంచ ప్రజలందరి స్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్నాం. ఈ రోజున సామ్రాజ్యవాదం ప్రపంచం [illegible] తుదకత్తెరలో యిరుక్కుంది. ఫాసిజంతో బాటు సామ్రాజ్యవాదం కూడా నశించి తీరుతుంది. ప్రపంచమంతా ప్రజా ప్రభుత్వా లేర్పడినప్పుడు అలాంటప్పుడు మీ భారతదేశానికేనా స్వరాజ్యం రావిది? యుద్ధం అయిపోయాక ప్రపంచంలో సామ్రాజ్యవాదం మిగిలియుంటే, దాన్ని రూపుమాపడానికి మేము తిరిగి యుద్ధం చేస్తాం."

తరువాత ఆ నావికులిద్దరూ సభాధ్యక్షునివద్దకు వెళ్లి, కమ్యూనిస్టు పార్టీ గావిస్తూన్న కృషిని కొనియాడుతూ పార్టీకి రు 15 లు విరాళమిచ్చారు. సి. ఐ. డి. పోలీసులు వారివద్దకు వచ్చి "మీ ఉపన్యాసం వ్రాసుకున్నాం. దీనిపై సంతకం చేయవలసిందన్నారు." "మేము చెప్పినదాంట్లో తప్పేమీలేదు. ఫాసిస్టు వినాశనంతోబాటు భారత స్వాతంత్ర్యాన్ని మేం కోరుతున్నాం" అంటూ వారు సంతకాలు పెట్టి [illegible] వెళ్ళిపోయారు.

ప్రపంచ కార్మికులంతా ఏకమౌతున్నారనటానికి [illegible] ఉదాహరణ కావాలి!

నేటి యుద్ధ పరిస్థితిలో బ్రిటన్ అమెరికా ప్రజల బాధ్యత

సోవియట్ సాయుధదళం [illegible] ఉత్తరువుమీద రెడ్ఆర్మీ ఈ నెల 16 వ తేదీని ఖార్కోవ్ నగరాన్ని విడిచిపెట్టింది. ఆ నగరానికి ఆగ్నేయంగా [illegible] మార్గంమీద 125 మైళ్ళ దూర[illegible] జర్మన్ల ఒత్తిడి [illegible]. తాజా వార్తలు, బైలో గొరాడ్ నాజీల వశమయిందని తెలుపుతున్నాయి. డొనెట్జ్‌నది రంగంలో [illegible] యుద్ధంచేస్తూ రెడ్ఆర్మీ ఆత్మ రక్షణ [illegible] వచ్చింది. [illegible] నగరంమీదికి, [illegible] మీదికి నాజీల ఆశలు మళ్ళీ పరుగెత్తుతున్నాయి.

నిన్న మొన్న నాజీల మలిన హస్తాలనుంచి విముక్తి పొందిన ఈ ప్రాంతాలకు తిరిగి నాజీ ప్రమాదం [illegible] వల్ల ఏర్పడ్డాయి? నిరా[illegible] విముక్తి యుద్ధానికి ఈ రంగంలో [illegible] కలగడానికి కారణమెవరు? [illegible] బ్రిటన్, అమెరికన ప్రభుత్వ వర్గాల [illegible] అభివృద్ధి నిరోధక మూకలే: వీళ్ళకు ప్రజా[illegible] ప్రాణం పోతూంది. ఈ యుద్ధం [illegible] కావడానికి జరిగే ప్రతి ప్రయత్నాన్ని [illegible] చేస్తున్నారు. ఫాసిజాన్ని సమాధి చేయడానికి జరిగే ప్రతి సన్నాహాన్ని వీరు నిష్ప్రయోజనం చేస్తున్నారు.

ప్రజా సంఘటన

[illegible] రెండవ రంగం లేకపోవడంవల్ల [illegible] ప్రాంతాలనుంచి తన సేనల్ని హిట్లరు ఎలా [illegible] రంగానికి మరలిస్తున్నాడో, రెండవ రంగం లేకపోవడంవల్ల ఎలాంటి ఘోర పరిస్థితు లేర్పడగలవో గతవారం తెలిపాము. అప్పటికే డొనెట్జ్ రంగంలో ఏవిమిది నగరాలు నాజీల వశమయాయి. [illegible] జరిగిన కొద్ది రోజులకే లండనులోని ట్రఫాల్గర్ [illegible] అత్యున్నతమైన సభ జరిగింది. తక్షణం రెండోరంగాన్ని ప్రారంభించాలని వేలకొలది ప్రజలు ఏక కంఠంతో తీర్మానించారు. గనుల కార్మికుల నాయకుడు కామ్రేడ్ హార్నర్, ఒక పెద్ద బాంబరు విమానం నీడలో నిల్చొని, "రష్యా, ఇతరుల సహాయం లేకుండానే నాజీలను ఖండించగలదనే భావాన్ని బ్రిటిషు ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల నెదుర్కోవాలి. రష్యనులు ఎంత అమోఘంగా యుద్ధం చేస్తున్నప్పటికీ, బ్రిటను చేయవలసిన యుద్ధాన్ని కూడా వారే చేసిపెట్టలేరు. రెండవ రంగం స్థాపించడం సోవియటుకు సహాయం చేయడం మాత్రమేకాదు. బ్రిటిషు ప్రజల రక్షణకోసం కూడా రెండోరంగం అవసరం" అని హెచ్చరించారు. రెండో రంగంకోసం ప్రజల ఆరాటం నానాటికీ హెచ్చుతూంది.

కొన్ని పాలకవర్గాలలోని అభివృద్ధి నిరోధకులలో చలనం కల్పించలేదు. వాళ్ళకు కావలసింది ప్రజారక్షణ కాదు. [illegible] పెనుభూతంలాగా కనబడుతూన్న [illegible] విప్లవాలకు సాధ్యమయినంతవరకు అవకాశం ఇవ్వకుండా వుండడమే వీళ్ళకు ముఖ్యంగా కావలసింది.

ఈ ఉద్దేశాన్ని నెరవేర్చుకోడానికి అనుకూలమైన మార్గాలు అటు రెండో రంగానికి, ఇటు ఇండియా సమస్యా పరిష్కారానికి ఆటంకాలు కలిగించడం.

హిట్లరుకి అండ

ఈ మధ్య బ్రిటిషు కమ్యూనిస్టు పార్టీ, బ్రిటిషు లేబరుపార్టీలో శాఖగా చేరడానికి అనుమతి కోరింది. కమ్యూనిస్టు పార్టీని నమ్మకూడదని, అదొక స్వతంత్రపార్టీ కాదని, తననుతాను పోషించుకోలేదని, అలాంటిపార్టీ చేరడంవల్ల లేబరుపార్టీకి ఎలాంటి లాభంవుండదని; ఏవేవో పెర్రిమొర్రి కారణాలు చెప్పి లేబరుపార్టీ నాయకత్వం ఈ అనుమతిని యివ్వలేదు. బ్రిటిషు కమ్యూనిస్టుపార్టీ, అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీ శాఖ అన్నమాట నిజమే. కాని బ్రిటిషు రాజకీయ రంగంలో అదొక స్వతంత్రపార్టీ. దాని రాజకీయ విధానం అంతా బ్రిటను సమస్యను అనుసరించి, బ్రిటన్ క్షేమానికి అనుగుణ్యంగావుంటుందన్నమాట ఎవరూ కాదనలేరు. కమ్యూనిస్టు పార్టీగా వున్నంత మాత్రంచేత, అది లేబరు పార్టీ శాఖగా తన బాధ్యతల్ని నిర్వర్తించదని ఎవరూ అనలేరు. కాని, లేబరు పార్టీ నాయకత్వం అనుమతిని నిరాకరించడానికి ఇవి అసలుకారణాలు కావు. బ్రిటిష్ పాలక వర్గం చేతిలో, లేబరుపార్టీ నాయకత్వం ఒక కీలుబొమ్మగా పడివుంది. అందువల్ల లేబరుపార్టీనాయకత్వపు చర్యలు కార్మికవర్గ ఆశయాలకే భిన్నంగా వుంటున్నాయి. ఇంచుమించు కార్మికవర్గమంతా వెంటనే రెండోవ రంగాన్ని, భారత సమస్యా పరిష్కారాన్ని కోరుతూంటే నాయకత్వం అందుకు భిన్నంగా పోతూంది. కమ్యూనిస్టుపార్టీ ఇలాకాకుండా, కార్మికవర్గ ఆశయాలను నెరవేర్చడానికే కృషిచేయ నిశ్చయించుకొని లేబరుపార్టీలో చేరాలని కోరింది. కమ్యూనిస్టుపార్టీకి అనుమతి నిరాకరించడానికి కారణం ఇది. ఈ విధంగా లేబరుపార్టీ నాయకత్వం ప్రవర్తించడం, హిట్లరుముఠాకే అనుకూలమవుతుంది.

బ్రిటన్, అమెరికా, ప్రభుత్వ వర్గాల్లో ఈ రకం వారుండడం, మ్యూనిక్ గాంగు ఇంకా పాతుకొనివుండడమూ, దక్షిణ రష్యారంగంలో ఇప్పటి నాజీ విజయాలకు కారణం. వీరిఆటలు ఇంకా సాగినట్లయితే బ్రిటన్, అమెరికా ప్రజలకేకాక, ప్రపంచ ప్రజలక్షేమానికే తీవ్రప్రమాదము ఏర్పడగలదు.

పరిస్థితు లెలా వున్నాయి?

కాని, వీరి ఆటలు సాగడానికి అనుకూలంగా వున్నయా రిపస్థితులు: లేవనే చెప్పాలి. రెండో రంగం, భారతదేశసమస్యలపై ఆందోళనవిషయంలో ప్రజా సంఘటన బలపడుతూంది. అంతేకాకుండా, తమ కళ్ళఎదుటే ఫ్రెంచి దేశభక్తులు దుర్భరదాస్యాన్ని [illegible] తిరుగుబాటు లేవదీయడం, వారిని చిత్రవధ చేయడానికి క్రూర ఫాసిస్టులు సిద్ధపడడం చూస్తే ఏ ప్రజలకయినా రక్తం పొంగక తప్పదు. నిన్న మొన్నటి వార్తలనుబట్టిచూస్తే, సావోయ్ కొండలలోకి చేరుకున్న ఫ్రెంచి గెరిల్లాయోధులు ఫాసిస్టుల కుదిపందేశాన్ని తృణీకరించారు. వీటన్నిటికి తోడు సోవియట్ విజయ పరంపర ఫలితంగా ప్రజలలో బలపడిన స్వాతంత్ర్య పోరాట దీక్షను ఇప్పటి నాజీ విజయాలు మరింత ఇనుమడింప జేశాయి.

ఇందుకు నిదర్శనం ట్రఫాల్గర్ చౌకలోని మహాసభ; అడ్మిరల్ స్టాండ్లీ వాగుడుపైని అమెరికాలో కురిసిన నిరసన వర్షం.

జీరో నేటి ధోరణి

ప్రజాందోళన సామ్రాజ్యవాద ముఠాల నానాటికి దుర్భరమౌతూండడానికి మరొక పెద్ద నిదర్శనం ట్యునీషియాలో ఈ మధ్య జరిగిన ఘటనలు.

లోగడ కాసాబ్లాంకా సమావేశంలో జనరల్ జీరో, జనరల్ డిగాల్ కలుసుకున్నారు. ట్యునీషియాలో ఫ్రెంచి రిపబ్లికన్ సూత్రాల ననుసరించి ప్రభుత్వ విధానాన్ని అమలు జరపాలని డిగాల్ అప్పటి చర్చలలో కోరినట్లు - అదంతా ఆచరణ యోగ్యంకాదని జీరో నిరాకరించినట్లు అప్పటి ప్రకటనలు తెలిపాయి. ఆ చర్చలలా నిష్ప్రయోజన మవడం ప్రజలలో తీవ్రమైన అసంతృప్తిని కలిగించింది. ఇక ట్యునీషియా పరిస్థితులు నానాటికి దిగజారడం ఈ అసంతృప్తిని మరింత హెచ్చించింది. ట్యునీషియా సమస్యను పరిష్కరించి, అక్కడ యుద్ధాన్ని వేగిరం జయప్రదంగా ముగించాలని ఆందోళన బయలుదేరింది.

ఈ సమస్య పరిష్కారమయితే, రూజువెల్టు, చర్చిలులు ఇదివరలో అన్నట్లు, వెంటనే రెండో రంగం తెరవవలసి వస్తుందేమో అని, సామ్రాజ్యవాదులు ఇంతవరకు కాలయాపన చేస్తూవచ్చారు. ఇక లాభం లేకపోయినట్లుంది. ఉన్నట్టుండి మొన్న జీరోరాగం మార్చాడు. తన ప్రభుత్వ వర్గంలోని గడ్డుకట్టిన విషీ అనుచరులను తీసివేశాడు. జాతి విభేదాలను బలపరుస్తూ విషీ ప్రభుత్వం అమలు జరిపిన 67 చట్టాలను రద్దుచేశాడు. ప్రజలచే ఎన్నుకోబడే పురపాలక సంస్థలను తిరిగి స్థాపించాడు. ఇవన్నీ చేసి, "ఫ్రెంచి ప్రజలందరూ ఏకం కావలసిన సమయం వచ్చింది. కాబట్టి ఈ ఐక్యతను స్థాపించడానికి తగిన సన్నాహాలను గురించి వచ్చి చర్చించండి" అని డిగాల్‌కి ఆహ్వానం పంపించాడు. ఉత్తరాఫ్రికాలో తాను చేసినదంతా ఫ్రెంచి రిపబ్లిక్ తరఫున ధర్మకర్తగ చేశాననీ, శత్రువులు ఫ్రాన్సును రూపుమాపాలనుకొంటున్నప్పుడే ఫ్రాన్సు పునరుద్భవిస్తున్నదనీ, విజయం సాధించిన తరువాత ఫ్రెంచి ప్రజలే తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, దానికి తన అధికారాన్నంతటినీ ఒప్పగించేస్తానని జీరో ఒక ప్రకటన చేశాడు. డిగాల్ జీరో ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఈ సందర్భంలో ముఖ్యంగా గమనించవలసిందేమిటంటే, గతవారం ఈడెన్ మంత్రి అమెరికా ప్రభుత్వంతో ఏవో సంప్రదింపులు జరపడానికి అమెరికా వెళ్ళారు. ఉత్తరాఫ్రికా సమస్యకూడా చర్చకు వస్తుందని వదంతులు బయలుదేరాయి. ఆయన వెళ్ళిన కొద్ది రోజులకే, ఇన్నాళ్ళు నాని నాని నీళ్ళుగారిన ట్యునీషియా సమస్య, వేగిరం పరిష్కారమయ్యే సూచనలు కనబడుతున్నాయి. (అపైని ఈడెన్ రాయబారంలోని పెరుమాళ్ళ రహస్యమేమిటో త్వరలో బయటపడుతుంది) ట్యునీషియా విషయంలో మునుపు లేని చైతన్యం ఈనాడు కలిగిందంటే, అది చాలవరకు ప్రజాందోళన ఫలితమేనని చెప్పాలి.

అదే సమయంలో ట్యునిషియా యుద్ధరంగంలో కూడా కొత్త పరిస్థితు లేర్పడుతున్నాయి. బ్రిటిషు, అమెరికను సేనలు ముందుకు సాగుతున్నాయి. దక్షిణ ట్యునీషియాలో మారెత్ దుర్గ శ్రేణిమీద బ్రిటిష్ అష్టమసేన తీవ్రంగా విజృంభించిందని జర్మన్లు ప్రకటించారు. అమెరికన్ సేనలు విజృంభించి లోగడ పోగొట్టుకొన్న గాఫ్సా అనే ముఖ్య నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకున్నాయి. ఇక్కడనుంచి ఆగ్నేయ దిక్కుగా ఇంకా ముందుకు సాగిపోతున్నాయి. సనస్ అనే రైల్వే స్టేషన్ కూడా వశమయిందని కడపటి వార్త. అన్ని రంగాల్లోను ఏవో పెద్ద ఎత్తుగడలు వేసినట్లు మిత్రరాజ్య నాయకులు చెబుతున్నారు.

సోవియట్ విజయాలు

ఈలోగా సోవియట్ యుద్ధభూమిలో ఉత్తర, మధ్య రంగాల్లో, రెడ్ఆర్మీ రోజు రోజుకి కొత్త విజయాలు సాధిస్తూంది, ముఖ్యంగా ఉత్తరాన స్టారాయారుస్సా నగరంమీదికి, మధ్య రంగంలో స్మొలెన్స్కు మీదికి సోవియట్ పురోగమనం సాగుతూంది. ఆయా రంగాల్లో ఈ రెండిటినీ ప్రధాన దుర్గాలుగ జర్మన్లు ఏర్పరచుకున్నారు.

స్మొలెన్స్కు మీదికి నాలుగు సేనలు కమ్ముకొని వస్తున్నాయి. ఆ రంగంలో స్మొలెన్స్కుకి ఒక ఆయువుపట్టయిన దురోవో రైలు జంక్షనుకి 14 మైళ్ళ దూరంలోవున్న ఒక నగరం ఇప్పుడు రష్యన్ల [illegible]. అటు స్టారాయారుసా [illegible] వలయం పన్నడానికి ముందుకు సాగు[illegible] స్టారాయారుసా వెలుపలి రక్షణలను రెడ్ఆర్మీ [illegible]ంచింది. ఇది ఇలా ఉండగా ఓరెల్ బ్రియాన్స్కు నగరాలకుకూడా రెడ్ఆర్మీ సమీపిస్తూంది. బ్రియాన్స్కుకి ఉత్తరాన రెడ్ఆర్మీ కొత్తదాడి ప్రారంభించింది. పడమటి ఫ్రాన్సునుండి తెచ్చుకొన్న సేనలతో దక్షిణ రంగంలో స్వల్ప విజయం సాధించినప్పటికీ, నాజీలు ఉత్తర ముఖ్య రంగాల్లో ముఖ్య కేంద్రాలనే పోగొట్టుకునే స్థితిలో వున్నారు. [illegible] రంగాల్లో నాజీలు ఎంత మొండిగా ప్రతిఘటిస్తున్నప్పటికీ, లాభం లేకుండా వుంది. దక్షిణ రంగంలో కూడా రష్యన్లు ఇప్పుడు తీవ్రంగా ప్రతిఘటించడమేకాకుండా కొన్నిచోట్ల తిరుగుదాడులుకూడా ప్రారంభించారు. యుద్ధ పరిస్థితులను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రఖ్యాత రష్యన్ రచయిత ఎహ్రెన్బర్గు ఇలా రాశారు. "హిట్లరు తన సేనలోని మంచి భాగాన్ని పోగొట్టుకున్నాడు. పడమటి యూరప్‌నుంచి కొత్తసేనల్ని సోవియట్ రంగానికి తెచ్చి, ఇక్కడ శిథిలమైపోయిన దళాలను విశ్రాంతికి ఫ్రాన్సుకి పంపాడు హిట్లరు. ఫ్రాన్సుకూడా యుద్ధరంగమయితే ఏమి చేయగలడు?"

ఫ్రాన్సునికూడా యుద్ధరంగం చేయవలసినబాధ్యత బ్రిటన్, అమెరికా ప్రజలమీదవుంది. అంతేకాదు, ఇటు పసిఫిక్‌లోకూడా చిత్రమయిన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య టోజో చైనావెళ్ళి జపాను స్థాపించిన నాన్‌కింగు ప్రభుత్వంతో ఏవో మాట్లాడి వచ్చాడు. ఆక్రమిత చైనాలో అధికారం అంతా నాన్‌కింగు ప్రభుత్వానికిచ్చి ఆ విధంగా అక్కడున్న జపాను సేనలలో చాలవరకు ఇతర రంగాలకు మరలించడానికి ఏర్పాట్లు చేశాడని వదంతులు. జపాన్‌లో మాత్రం యుద్ధంలో విజయం పొందడానికి జాతీయ శక్తులనన్నిటి సమీకరించడానికి సన్నాహాలు జరిగాయని వార్తలు. యూరపు వ్యవహారాలు ముగిసేవరకు జపానువైపు తిరగకుండావుంటే, ఈ వ్యవధి వినియోగించుకొని జపాను ఆక్రమించుకున్న దేశాలన్నిటి సంపదనుకూడా ఇందుకు సమీకరించగలదు.

ఈలోగా చైనా, బర్మా సరిహద్దు ప్రాంతంలో సాల్వీన్‌నది రంగంలో తీవ్ర యుద్ధం జరుగుతూంది. అక్కడ చైనా ప్రతిఘటన దుర్భేద్యంగా వుండడం వల్ల జపానువారు తమ సేనల్ని మరోవైపు మరలించారని వార్త వచ్చింది. చైనాలో యాన్సీ నది రంగంలో కూడా చైనా సేనలు జపాను సేనల్ని పూర్తిగ తరిమికొట్టి గొప్ప విజయాన్ని సాధించాయి. అయిదేళ్ళకు పైగా యుద్ధంలో నలిగిపోయినప్పటికీ, తగినంత సాధన సంపద లేకపోయినప్పటికీ వీరచైనా ఈనాటికికూడా ఇలాంటి విజయాలు సాధిస్తూంది. చైనాపట్ల ప్రపంచ ప్రజలందరికి పవిత్ర బాధ్యత వుంది. చైనాకు సత్వర, సుస్థిర విజయాన్ని చేకూర్చడమే ఈ బాధ్యత.

చైనాకు విజయం చేకూర్చాలంటే, బర్మాను విముక్తిపరచి, చైనాకు అన్ని విధాలా సహాయం పంపాలి. అప్పుడుగాని జపానుకు గట్టిదెబ్బ కొట్టడం జరగదు. బర్మాలో మిత్రసేనల స్థితి అంత తృప్తికరంగా లేదు. రాథెడాన్గ్‌కి ఉత్తర రంగంలో బ్రిటిష్ సేనల్ని జపాను సేనలు మూడువైపులచుట్టుముట్టాయి. ఇక్కడ విషమ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు అంతమొంది, బర్మాలోని జపాను సేనలమీద తీవ్ర యుద్ధం జరుగుతేనేగాని చైనాకు తగిన సహాయం పంపడానికిగాని, పసిఫిక్కు పరిస్థితులు చక్కబరచడానికిగాని అవకాశం వుండదు. ఇందుకు ప్రధాన కర్తవ్యం భారత సమస్యా పరిష్కారం. ఈ బాధ్యతకూడా కొంతవరకు ఈనాడు బ్రిటిష్, అమెరికన్ ప్రజలపై వుంది. భారత ప్రజకూడా ఈ విషయంలో తన బాధ్యతను ఐక్య, సంఘటిత శక్తితో నిర్వర్తించడానికి కృషి చేయాలి. 22-3-43.

— కామ్రేడ్ [illegible] మోహన్‌రావు

ప్రపంచ యుద్ధ సమీక్ష

సవరణ

గతవారం "ప్రపంచ యుద్ధ సమీక్ష"లో నాలుగవ [illegible] మూడవ పేరాలో "జనరల్ డిగాల్, మిహైలోవిచ్..." అని వుంది. అడ్మిరల్ డార్లన్‌కి బదులు జనరల్ డిగాల్ అని పడింది.

★ నీచాతినీచమైన జపాన్ ఏజంట్ల ఫోర్జరీ

కాంగ్రెసు శత్రువుల కుట్ర బయట పడింది!

[దేశమంతటా కాంగ్రెసు సోషలిస్టులు, పంచమాంగదళంవారు ఒక ఫోర్జరీ జాబును సృష్టిజేసి, దానిని చూపెడుతూ, కమ్యూనిస్టులపై దుష్ప్రచారం చేస్తున్నారు. బొంబాయిలో కాంగ్రెసు సోషలిస్టులు, పంచమాంగదళంవారు ప్రకటించే 'ఆజాద్ వందేమాతరం' అనే బులిటన్‌లో యిది ప్రకటించబడింది. పంజాబులో అకాలీలలోని పంచమాంగదళ గుంపు దీనిని పంచుతున్నారు. బీహారులో కాంగ్రెసు సోషలిస్టు పత్రికలో ప్రకటించబడింది. కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డు బ్లాకు కాంగ్రెసు యంత్రాన్ని వశపరచుకొన్నచోట్ల కాంగ్రెసు పేరుతోనే యీ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర దేశంలో విధ్వంసక చర్యలను ప్రోత్సహించిన ఫార్వర్డు బ్లాకు అనుయాయులు, కాంగ్రెసు సోషలిస్టులు ఫోర్జరీ జాబును రహస్యంగా పంచుతున్నారు. గాంధీజీ లేఖలు స్పష్టంగా విధ్వంసక చర్యలు కాంగ్రెసు కార్యక్రమం కాదని స్పష్టపరచాకకూడ యీ గ్యాంగు తాము కాంగ్రెసు సోషలిస్టులమనీ, తమ పార్టీ నాయకత్వాన్ని ఉద్యమం నడపబడుతూందనీ చెప్పుకుంటూ ఫోర్జరీ ఉత్తరాన్ని ప్రచారం చేస్తున్నారు. జమీన్ రైతు పత్రిక యీ ఫోర్జరీ జాబులో భాగాలను ప్రకటించింది. అవి ప్రజల నెవరినీ నమ్మించలేకపోతే, మరుసటి సంచికలో సంపాదకీయం ప్రక్కనే వ్యాఖ్యానంచేస్తూ కమ్యూనిస్టులు ఫోర్జరీ జాబును ప్రకటించి, సమాధానమివ్వాలని వ్రాసింది. అనగా తమ విద్రోహ గాంగుకు పనిజేసిపెట్టమని కోరింది .... ఈ వ్యాసంలో ఫోర్జరీ జాబులోని కుళ్ళు బయటపెట్టబడింది. గాంధీజీ లేఖల తరువాతగూడ దేశ రక్షణలను భగ్నంచేసి ఫాసిస్టు దుండగీడులకు సాయపడాలనే పంచమాంగదళాన్ని, కాంగ్రెసు పేరును కలుషితం చేయ ప్రయత్నించిన దేశ ద్రోహుల కుట్రను బట్టబయలు చేసింది.]

భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ జోషీ [illegible] అనే పేరుతో ఫోర్జరీ జాబు సృష్టించబడింది. దానిలో కామ్రేడ్ జోషీ ప్రభుత్వ [illegible] మాక్స్వెల్‌తో [illegible] కాంగ్రెసుకు [illegible] ప్రకటించబడింది.

ఈ [illegible] బట్ట బయలు చేయడానికి [illegible] కాలం పట్టదు. [illegible] కాంగ్రెసు సోషలిస్టు పార్టీ, పంచమాంగదళం యొక్క నీచాతి నీచమైన ప్రవర్తనను దేశభక్తులందరికి తేటతెల్లం చేయాలి. మొదట యీ ఫోర్జరీలోని అవకతవకలను చూదాం:

మొదటి సృష్టికర్త ఎవరు?

[illegible] పత్రిక 'ఆజాద్ వం[illegible]' 1942 డిశెంబరు 10 వ తేదీన [illegible] మొట్టమొదటిసారి ప్రకటించింది. సర్క్యులర్ పైన తారీఖులేదట. కమ్యూనిస్టు సర్క్యులర్లపై తేదీ వుంటుందని ఫోర్జరీ [illegible] తెలియదు కాబోలు. ఢిల్లీలో పంచిన [illegible] తేదీలేదు. తరువాత పంజాబులో పంచ[illegible] సర్క్యులర్‌గా చెప్పబడింది.

ఈ పంచమాంగదళ ద్రోహులు ఫోర్జరీ సమన్వయ [illegible] పోయారు. పంజాబులో జనవరి 19 వ తేదీన [illegible] సర్క్యులర్ అని ప్రకటించారు. కాని ఆ [illegible] అంతకుముందు నెలరోజుల క్రితమే బొంబాయిలో తారీఖు లేకుండా దీనిని ప్రకటించింది. అనగా [illegible] ఫోర్జరీని [illegible]. రెండు మోసాల [illegible] ఎలా కుదురుతుంది?

[illegible] ఫోర్జరీ సర్క్యులర్‌లో "కమ్యూనిస్టు పార్టీ [illegible]" అని వ్రాయబడింది. కార్యదర్శి [illegible] చివర "మీ విశ్వసనీయమైన" (Yours truly) అని సంతకం చేసినట్లుంది. పార్టీ సర్క్యులర్లో "కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు" అని [illegible] వాడరవి. కామ్రేడ్లీ అనిగాని, [illegible] (అభివందనాలు) అని గాని, కార్యదర్శి సంతకం చేస్తారని, ఫోర్జరీ పెద్దన్నకు తెలియదు కాబోలు. ఆ మూర్ఖులు తాము ఫోర్జరీ చేస్తూంది ప్రభుత్వ సర్క్యులర్ కాదనీ, కమ్యూనిస్టుపార్టీ సర్క్యులర్ అనే సంగతి మరచిపోయారు.

అతకని అబద్ధాలు

[illegible] పండును గురించి వీరి కల్పనలు [illegible]: ప్రభుత్వ హోంమెంబరు తాము పార్టీకి డబ్బిస్తున్నామనే [illegible] కప్పిపుచ్చడానికి పార్టీ పండుకు అప్పీలు [illegible] జోషీకి సూచించాడట. మాక్స్వె[illegible] అప్పీలు యివ్వబడిందట. [illegible] సంగతి గుర్తించి, ప్రభుత్వాన్నుంచి దమ్మిడీ [illegible] లేదని చెప్పడానికి" వినియోగించు[illegible].

ఫోర్జరీదారు ఒకవాస్తవాన్ని మరచిపోయాడు. [illegible]లో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశం [illegible] అప్పీలు యిచ్చింది. అనగా ఫోర్జరీ సర్క్యులర్ తేదీకి 3 నెలలు ముందు [illegible] మాక్స్వెల్‌తో [illegible] కొన్ని నెలలు ముందుగానే, 2 లక్షల పార్టీనిధికి అప్పీలు చేయబడింది. ఈ సంగతి మర్చిపోయి ఫోర్జరీదారు [illegible].

కాంగ్రెసుకు వ్యతిరేకమట!

[illegible] ఈ సర్క్యులర్‌లో "3 వ అంతర్జాతీయ [illegible] నాయకులనుండి వచ్చిన సూచనల ప్రకారం కాంగ్రెసు కార్యక్రమాన్ని నిరుపయోగం చేయడం [illegible]" అని వ్రాయబడింది. విధ్వంసక చర్యలను వ్యతిరేకించి, దేశరక్షణలను బలపరచాలని, అదొక్కటే జాతీయైక్యతను నిర్మించడానికి, జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి మార్గమని చెప్పే పార్టీ పాలసీ యీ ఫోర్జరీదారు కాంగ్రెసుకు వ్యతిరేకమనీ, అంతర్జాతీయ నాయకుల [illegible] చాలని ప్రయాసపడ్డాడు. కాని క్రిప్పురాయబారాలకు ఎంతోముందునుంచి (1941 డిశెంబరు) పార్టీపాలసీ యీ విధంగావుంది: కాంగ్రెసు నాయకత్వమే దేశ రక్షణకొరకు - జాతీయ ప్రభుత్వం కావాలని క్రిప్పుతో రాయబారాలు జరిపింది. అందుచే అప్పుడు కాంగ్రెసు కార్యక్రమాన్ని నిరుపయోగం చేయడమనే సమస్య లేనేలేదు; విదేశాలనుంచి సూచనలు గొడవాలేదు. క్రిప్పు రాయబారాలు విఫలమయ్యాక అలహాబాద్ అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో (1942 మే) మాపార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ లీగ్ ఐక్యత నిర్మించి, దేశరక్షణలను బలపరచుటే జాతీయప్రభుత్వాన్ని సాధించడానికి మార్గమని స్పష్టపరచారు. బొంబాయి సమావేశంలో (1942 ఆగస్టు) మరల మా పార్టీపాలసీ తేటతెల్లం చేయబడింది. [వర్కింగ్ కమిటీకి బహిరంగలేఖ 29-7-42 ప్రజాశక్తిలో చదవండి]

అందుచే ఆగస్టు 9 తరువాత మా పాలసీ అది వరకు నుంచీ కొనసాగించ బడుతున్నదే. ఫాసిస్టు దురాక్రమణ దేశాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మాతృదేశాన్ని రక్షించమనే ప్రధాన కర్తవ్యంపైఅది, ఆధారపడివుంది. ఏదేశభక్తుడూ తన దేశాన్ని చేతగాని విధంగా ఒకరిచేతుల్లోనుంచి మరొకరు లాక్కోడాన్ని కోరడు.

పంచమాంగదళపు కుళ్లు

గత ఆరు నెలలనుంచి కాంగ్రెసు సోషలిస్టులు పంచమాంగదళం కాంగ్రెసు పేరుతో విధ్వంసక చర్యలను జరుపుతున్నారు. మేము కాంగ్రెసువాదులను హెచ్చరించి, ఈ దేశ ద్రోహుల నుండి కాంగ్రెసు గౌరవాన్ని కాపాడమని కోరాము. సెప్టెంబరు 23 వ తేదీ గాంధీజీ వైస్రాయికి వ్రాసిన లేఖ అరాజకాన్ని, విధ్వంసక చర్యలను ఖండించి, గత 6 నెలలుగా అవలంబించబడిన మా పార్టీ పాలసీ సరియైనదని రుజువుచేసింది. గాంధీజీ లేఖలు ప్రకటించాక ప్రభుత్వం తప్ప మరెవ్వరూ విధ్వంసక చర్యలకు కాంగ్రెసుపై బాధ్యత వేయడంలేదు. కాని కాంగ్రెసు సోషలిస్టులు, జపాన్ ఏజెంట్లు, విధ్వంసక చర్యలు కూడదన్నందుకు మమ్ములను కాంగ్రెసు కార్యక్రమాన్ని నిరుపయోగం చేశామంటున్నారు!

అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ

అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులపై వీరి ఆరోపణలు కూడ ఆధార రహితమైనవి. బ్రిటను, అమెరికాలలో కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగా కాంగ్రెసును భారత స్వాతంత్ర్యాన్ని బలపరుస్తున్నారో దేశభక్తులందరూ ఎరుగుదురు. ఈ సంవత్సరం లండనులో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ సభలన్నీ బ్రిటిషు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానే జరుపబడ్డాయి. గాంధీజీని విడుదలచేసి, జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించాలని బ్రిటిషు, అమెరికను కమ్యూనిస్టు పార్టీల నాయకులు స్పష్టంగా ప్రకటించారు. ఫాసిస్టులు ప్రపంచానికి బోల్షివిజం భయంచూపి, తాము పాదాక్రాంతం చేసికోవాలని కోరుతున్నట్లే-వారి ఏజంట్లగు పంచమాంగదళం అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులపై నిందలు మోపుతోంది.

విడుదల నినాదం నామమాత్రమట!

కాంగ్రెసు నాయకుల విడుదలకొరకు, జాతీయ ప్రభుత్వంకొరకు పార్టీ ప్రచారమంతా కామ్రేడ్ జోషీ - మాక్స్వెల్‌లు పన్నినట్టి కాంగ్రెసు వ్యతిరేక కుట్ర అని ఈ ఫోర్జరీదారు చాటుతున్నాడు. మాపార్టీ తదితరు లందరికంటే కాంగ్రెసు నాయకుల విడుదలకు, జాతీయ ప్రభుత్వం కొరకు ప్రజలను సమీకరించడానికి కృషి చేసింది. మేము ప్రజలవద్దకు గాంధీజీ, నెహ్రూలను విడిపించాలనీ, జిన్నాతోకలిసి కేంద్ర ప్రభుత్వాధికారాన్ని స్వీకరించాలని ప్రచారం చేశాము. ముస్లిం ప్రజలలో కూడా యిదేపని చేశాం. ఫోర్జరీ చేసిన ద్రోహికి యిదంతా కాంగ్రెసు బలాన్ని తగ్గించడంగా కన్పించింది. పైగా ప్రభుత్వం పార్టీని కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉపయోగించుకుందట.

"ప్రజాశక్తి", "పీపుల్సువార్" పత్రికలు చదివే ప్రజలందరికీ కాంగ్రెసు నాయకుల విడుదల కొరకు కృషిచేస్తూ వందలకొలదిపార్టీ సభ్యులు ఆంధ్ర, ఒరిస్సా, యు. పి., సి. పి., రాష్ట్రాలలో జైళ్ళకు పంపబడ్డారన్న సంగతిఎరిగిన విషయమే; ప్రభుత్వాధికారులు కాంగ్రెసు ఉద్యమాన్ని పునర్నిర్మించుతున్నామని మా పార్టీని నిందించుతున్నారుకూడా.

పంచమాంగదళ నిజ స్వరూపం

పంచమాంగదళం చాలకాలం క్రిందటనే జాతీయోద్యమంనుంచి బయటకు నెంటబడింది. కాంగ్రెసు నాయకుల ఆకస్మిక అరెస్టులవల్ల వారికి కాంగ్రెసు పేరుతో ఊరేగడానికి తిరిగి అవకాశం దొరికింది. కాంగ్రెసు నాయకులు జైళ్ళలో ఉన్నంతకాలమే వారి ఆటలు సాగుతాయి. అందుచే పంచమాంగదళ ముఠాకు మా పార్టీ యిచ్చిన కాంగ్రెసు నాయకుల విడుదల నినాదం వెగటుగా తోస్తుంది. కాంగ్రెసు సోషలిస్టులు, పంచమాంగ దళంవారు తప్ప నేడు కాంగ్రెసు నాయకుల విడుదలకు వ్యతిరేకులు మరెవరూ లేరు.

లిన్‌లిత్‌గో, అమెరీలు కాంగ్రెసు నాయకులను ససేమి విడుదల చేయమంటున్నారు. పంచమాంగ దళం, కాంగ్రెసు సోషలిస్టులు "విడుదల నినాదం, దగా" అంటున్నారు; ఒకరు భారత దేశంపై బ్రిటిషు బానిసత్వం వుండాలంటే, మరొకరు జపాను బానిసత్వం తెద్దామంటున్నారు. అందుచే ఉద్దేశాలు వేరయినా యిద్దరికీ కాంగ్రెసు నాయకుల విడుదల గిట్టదు!

[illegible]

అరెస్టులుకూడా [illegible]

ఫోర్జరీ ఉత్తరంలో [illegible] విషయం వినిపిస్తే? కమ్యూనిస్టులు [illegible] సంపాదించడానికి అరెస్టులు చేయ[illegible]రట. కామ్రేడ్ జోషీ ప్రభుత్వం [illegible] అరెస్టు చేయబడమనే అనుమానం [illegible] అనుమానాన్ని కామ్రేడ్ జోషీ పార్టీ [illegible] అంగీకరించనివారిని అరెస్టు చేయించడానికి [illegible]గించుకోవాలని సర్క్యులర్‌లో వ్రాసినట్లు [illegible]దారు సృష్టించాడు. పంచమాంగదళానికి [illegible]లైన జర్మన్, జపాన్ ఫాసిస్టులు తమ [illegible] వారిని తొలగించే విధానాన్ని ఈ ద్రోహులు [illegible]నిస్టు పార్టీకి ఆపాదించుతున్నారు. కామెర్ల [illegible] ప్రపంచమంతా పచ్చనేగా!

కాంగ్రెసు-లీగ్ ఐక్యతకూడా [illegible]

జాతీయైక్యతా ఉద్యమాన్నికూడా [illegible] ప్రభుత్వ సలహాపై ప్రారంభించిందట. ఫోర్జరీ [illegible] తుచ్చుడు మాపార్టీ 1941 డిశెంబరులోనే కాంగ్రెసు లీగ్ ఐక్యతపై ఆధారపడిన జాతీయైక్య నిర్మాణ నినాదమిచ్చిందనే సంగతి మరచిపోయాడు. అలహాబాద్ కాంగ్రెసుకమిటీ సమావేశంలో పార్టీ ప్రతినిధులు దీనినే నొక్కి చెప్పారు.

"అమెరీ జిన్నాతో రహస్యసంధి చేసికొన్నాడు" అని యీ ఫోర్జరీ చెబుతూంది. వైస్రాయి [illegible] ఉపన్యాసంలో అఖండ హిందూస్థాన్‌ను బలపరచడం, సావర్కారు అందుకు పొగడటం, జిన్నా ముస్లిం లీగు వైస్రాయి ప్రకటనను విమర్శించడం [illegible] ఎరిగిన విషయమే. ఈ ఫోర్జరీదారుకు యిది [illegible]యదో, లేక అంతకు ముందే తన అబద్ధాల [illegible] అల్లివేశాడో!

హిందూ దురభిమానం

కాంగ్రెసు సోషలిస్టుల, పంచమాంగ దళంవారి యీ ఆరోపణలకు కారణం హిందూ దురభిమానంతో కూడిన రాజకీయాలే కారణం. సావర్కారు వంటి కొలదిమంది హిందూ దురభిమానులు తప్ప తక్కిన అన్ని రాజకీయపార్టీలు కాంగ్రెసు - లీగ్ ఐక్యతను కోరుతున్నారు. అదొక్కటే కాంగ్రెసు నాయకులను విడుదల చేయించడానికి, జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి మార్గమని అందరూ అంగీకరించుతున్నారు. గాంధీజీకూడ అట్టి ఐక్యతను గోరుతున్నానని స్పష్టపరచాడు.

అట్టి ఐక్యతకు నేడు అమెరీ, లిన్‌లిత్‌గోలు అడ్డుగా వున్నారు. కాంగ్రెసు సోషలిస్టులు, పంచమాంగదళంకూడ అట్టిఐక్యత వట్టి దగా అంటున్నారు.

ఈ నీచులకు బుద్ధిచెప్పాలి

ఈ ఫోర్జరీలోవున్న కుళ్లును, దాని వెనుక వున్న రాజకీయాలు ఎంత అసహ్యకరమైనవో పైవచూపాము. కాంగ్రెసు సోషలిస్టులు, పంచమాంగ దళం ఎంత నీచస్థితికి దిగజారారో స్పష్టమయింది. గత 6 నెలలు కాంగ్రెసురక్తం పీల్చి ఈ పంచమాంగదళపు జలగలు బ్రతికాయి. గాంధీజీ లేఖలు ప్రకటించబడ్డాక వాటి రోగాలు బయటపడుతున్నాయి. అందుచే "కాంగ్రెసు నాయకుల విడుదల వట్టికల్ల; కాంగ్రెస్-లీగ్ ఐక్యత కేవలం దగా" అంటూ ప్రచారం చేస్తున్నారు. దేశభక్తులంతా యీ ద్రోహుల నిజస్వరూపాన్ని గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాలి.

కుంది. ఈ కూలి తీసుకుపోయి కొండామంటే గింజలు కొరకతంలేదు. ప్రభుత్వం పంటలు ఎక్కువగా పండిన కృష్ణా, గుంటూరు ధాన్యం ఎగుమతికి రైల్వే సౌకర్యాలు కల్గించడంలేదు. అక్కడ పండిన ధాన్యాన్ని నిలువచేసుకున్న ధనిక రైతులను, షాహుకార్లను ప్రభుత్వం పలుకరించడంలేదు. క్షామనివారణ కార్యంపుల్లో ముందు పెద్దలో పనిచేయాలిసివస్తుంది. మంచినీటి సౌకర్యాలు, పిల్లలకు పీడ సౌకర్యాలు లేవు. అక్కడ ప్రజలు స్నానాలు అసలే చేయడం లేదు. బళ్ళారి జిల్లాలో ఒక గ్రామంలో రెండు సంవత్సరాలనుంచి వానచినుకు లేదట! ఆ గ్రామ ప్రజలు గ్రామం విడచి, కొంతమంది బొంబాయి, పూనాకు పోయారట!! కాని అక్కడగూడ పనులు దొరకక పోవుటచేత తిరిగివస్తూ దారిలో చాలమంది చచ్చి పోయారట!!! ప్రజలు ఆకలిబాధ కోర్వలేక మట్టి గడ్డలు, ఆకులు తింటున్నారట! కలరా మహమ్మారి గూడ తన దేవకను తోశయించట!! ఈ రిపోర్టులు వింటుంటే ప్రతినిధుల కనులు తడుసుకుపోయినవి.

ఇంతటితో ప్రతినిధుల రిపోర్టులుపూర్తి అయినవి. ప్రతినిధులకు వివిధ జిల్లాల రైతు సమస్యలు తెలిసి రాష్ట్ర దృశ్యం ఏర్పడింది 15 వ తేదీ సాయంత్రం కార్యక్రమం పూర్తి అయింది.

తీర్మానాల సారాంశం

15 వ తేదీ రాత్రి రాజకీయ తీర్మానం ప్యాసుచేయబడింది. దానిలో ఆగష్టు 9న ఏర్పడిన రాజకీయ సంక్షోభం తో దీనిపొంతరులో క్రిద్ధలయిన ఆహార సంక్షోభం ఎలా మిళితమయింది. అందువల్ల రాజకీయ సంక్షోభం ఎలా తీవ్రతరమయింది చెప్పబడింది. ఆటు తర్వాత గాంధీజీ తన ఉత్తరాలద్వారా, ఉపవాసంద్వారా ప్రభుత్వం కాంగ్రెసు పంచమాంగదళమని బ్రిటను - అమెరికా ప్రజల్లో గావించుతున్న దుష్ప్రచారానికి దావుదెబ్బకొట్టి, తన విడుదలకు జాతీయ, అంతర్జాతీయ ప్రజల ఐక్యతకొరకు ఎలా పరిస్థితులు గల్పించినది వివరించబడింది. ఆహార సమస్య పరిష్కారానికి జాతీయ ప్రభుత్వంతన వంతమొందించడానికి గాంధీజీ విడుదలకు అన్ని పార్టీలను ప్రజలందరినీ ఐక్యపరచాలనీ, ఆంధ్ర రైతులు ఐక్య కంఠంతో గాంధీజీ విడుదలను కోరాలని ఉద్బోధించింది. రంగా మతా ప్రస్తుతం రైతు ఉద్యమంలో చీలికలు కల్గించుకున్న సంఘాను మార్చుకొని, ఐక్యతతో కలిసి పని చేయమని, గాంధీజీ విడుదలను కోరమనీ సహకార హస్తాన్ని చాచింది. దీనితో ఆ రాత్రి కార్యక్రమం ముగిసింది. తరువాత తీర్మానాలు 16 వ తేదీ ఉదయం నుండి చర్చించబడినవి.

ఆహారసమస్య

భారతదేశంలో పండే ఆహారదినుసులు చాలవరకు దేశ అవసరాలు తీర్చడానికి సరిపోతాయి. ప్రభుత్వపు ధరల కంట్రోలు పాలసీలోని లోట్లవలన తిండి దొంగలు ఆహార దినుసులను దాచిపెట్టి, ఎక్కువ ధరలకు దొంగమార్కెట్టులో అమ్ముతున్నారు. ఆహార పదార్థాల కొరతకు కారణం తిండిదొంగలని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం మిలిటరీ అవసరాలకు, సిలోన్ మొదలైన ఇతరదేశాలకు పంపడానికి ఆహార పదార్థాలను కొనడంవల్ల కొరత ఏర్పడిందని తప్పును ప్రభుత్వంమీద తిండిదొంగలు నెట్టుతున్నారు. ఈ రెండు గూడ కారణాలయినప్పటికి, అసలు కారణం, ప్రభుత్వం ధరల కంట్రోలు చేసినప్పటికి, సరకులను స్వాధీనం చేయక (ధరలిచ్చి స్వాధీన పరచుకొనుట) తిండిదొంగల చేతుల్లోనే అట్టిపెట్టుటయే. ఈ ఆహార సమస్యను పరిష్కరించకపోతే రైతులు కూలీలు మధ్య, దుకాణదారులు ప్రజల మధ్య, పోరాటాలు ఏర్పడి దోపిడీలకు అరాజకానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి జపాను దాడికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కనుక ఫాసిస్టు దాడికి దేశాన్ని బలహీనపరచేయకుండా ఉండాలంటే, దేశంలో అన్ని పార్టీలను ప్రజలను ఐక్యపరచాలి. ఆహార సమస్యమీద అన్నిపార్టీలు ఐక్యమవుతాయి గూడాను. ఆహార సమస్యమీద ఐక్యత సాధించుతూ, ఆహారసమస్య తాత్కాలికంగా పరిష్కరించడానికి జాతీయ ప్రభుత్వం ఎలా అవసరమో ప్రజలకు తెలియపర్చాలి. ఆహారసమస్య మీద ఐక్యత తీసుకువచ్చితే, జాతీయ ప్రభుత్వాన్ని సాధించగలుగుతాం. అందుకు (1) గ్రామగ్రామాన రైతులు, కూలీలు చిన్న దుకాణదార్లతో గూడిన ఆహారకమిటీలు వాలంటీరు దళాలు ఏర్పరచాలి.

(2) ఈ గ్రామ కమిటీలు గ్రామంలో ఎంత

రాయలసీమ క్షామనివారణకృషికి నలభైమంది వర్కర్లు

(1 వ పేజీ తరువాయి)

వండి, గ్రామాని కంతకూ ఎంత అవసరమో అంచనావేసి, మిగతా ఆహారపదార్థాలు మాత్రమే అమ్మేటట్లు చెయ్యాలి. ఎక్కువ ధరలు వస్తున్నవనిగదా అని తమ కవసరమైనంత ఆహారపదార్థాలు నిలువ ఉంచుకోకుండా, రైతులు ధాన్యాన్ని అమ్మటను ఆపాలి.

(3) మెట్ట ప్రాంతాల్లో ఆహారపదార్థాలు సరిపోని గ్రామాలకు ప్రభుత్వం ఆహారపదార్థాలు సప్లయి చేసేలా ఆందోళన చెయ్యాలి. శిస్తులకోసం వ్యవసాయ పనిముట్లు విత్తనాలు వేలం వేయకుండా ఆందోళన చెయ్యాలి.

(5) ఆహారపదార్థాల కంట్రోలుతో పాటు, వ్యవసాయ పనిముట్లు బట్టలు కిరసనాయిలు మొదలైన రైతులు కొనే సరుకులమీదగూడ కంట్రోలు అమలు జరపమని ఆందోళన చెయ్యాలి. రైతులు అమ్మే ఆహారపదార్థాలను వర్తకులు మరీ తక్కువ ధరలకు కొనకుండా, న్యాయమైన కనీస ధరలు ఏర్పరచాలి.

అధికాహారోత్పత్తి

దేశంలో ఆహారపదార్థాల కొరతను భర్తీచేసి, దేశం అరాజకంపాలయి ఫేసిస్టు దాస్యం క్రిందకు పోకుండా కాపాడటానికి రైతులు తమవంతు బాధ్యతను నెరవేర్చాలి. అందుకు రైతులు అధికాహారోత్పత్తి విధానాన్ని అమలు జరపాలి.

(1) వీలైనచోట్ల ఒక పంటస్థానే రెండు పంటలు పండించాలి.

(2) మినుము పెసర పండని మాగాని భూముల్లో బురద తమెద (చోళ్ళు) పంటను పండించాలి.

(3) మునకపడిపోయే భూముల్లోను, మునకవల్ల బంజరులుగా ఉన్న భూముల్లోను, బెంగాలులో అట్టి భూముల్లో పండించే ఒకరకపు వరినారును తెచ్చి నాటి పండించాలి.

(4) వర్జీనియాపుగాకు పత్తి మొదలయిన వ్యాపార పంటలస్థానే ఆహారపంటలను వెయ్యాలి.

(5) కోళ్లు, బాతులు, మేకలు, గొఱ్ఱెలు, గేదెలు మొదలయిన పశుసంపదను వృద్ధి చెయ్యాలి

(6) వడ్డీలేకుండా ఎరువులకొరకు ప్రభుత్వం అప్పులిచ్చేటట్లు ఆందోళనచెయ్యాలి. వ్యవసాయ అప్పులకు ప్రస్తుత మున్న అవకాశాలను వినియోగించుకోవాలి

(7) రాయలసీమలో తుంగభద్ర, బుడమేరు(కృష్ణా) పోలవరం (ప॥గో॥) మొదలయిన ప్రాజక్టులకోసం ఆందోళన చెయ్యాలి.

(8) ఆయకట్టులో చేరనిభూములకు వేసిన పెనాల్టీలు, బంజరుభూములు సాగుచేసినందుకు పెట్టబడిన కేసులు ఉపసంహరించుకొనటానికి ఆందోళనచెయ్యాలి

(9) జమీందార్లస్వాధీనంలో పడివున్న బంజర్లు, ప్రభుత్వబంజర్లు సాగుకిచ్చేటందుకు ఆందోళన చెయ్యాలి.

రైతుకూలీ సామరస్యం

రైతులు కూలీలు, ప్రభుత్వ, జమిందారీ, షాహుకార్ల దోపిడీవిధానానికి సమానంగా గురిఅవుతున్నారు. ఇందువల్ల రైతు లెందరో నానాటికి భూములు పోయి కూలీలుగా తయారవుతున్నారు. అయినప్పటికి పై దోపిడీ విధానంవల్ల తను దోయబడుతూ, కూలీలకు తక్కువ కూలి యిచ్చి ఆ దోపిడీని కొంతకూలీల మీదికి రైతు నెట్టజూస్తున్నాడు. అజ్ఞానంవల్ల రైతు న్యాయమయిన కూలీలకోర్కెలకు వ్యతిరేకిస్తున్నాడు. కూలీలుగూడ తమ నిజశత్రువులను గానలేక రైతుల మీదకు తన కోపాన్ని త్రిప్పుతున్నారు. అందువల్ల కూలీలు రైతులమధ్య సంఘర్షణ ఏర్పడుతున్నది.

ఆ సంఘర్షణ ప్రస్తుత పరిస్థితుల్లో మరీ విషమరూపం దాల్చుతున్నది. కూలీలు దోపిడీలకు సిద్ధమవుతున్నారు. ఈ దోపిడీలు అరాజకానికి, ఫేసిస్టు దాస్యానికి దారితీస్తాయి. కనుక ఈ రోజుల్లో రైతుకూలీ సామరస్యం అవసరం పూర్వం కన్న ఎంతో ఉంది. అందుకు ప్రధానబాధ్యత రైతుసంఘాలు, రైతుసేవకుల మీద ఉంది. ఈ క్రింది సూచనలను అమలుజరపాలి.

(1) బస్తా ఎన్నిరూపాయలు అమ్మితే రోజుకు అన్ని అణాలుగాని అంతవిలువచేసే ధాన్యంగాని కనీసకూలిగా ఇవ్వాలి. రోజుకు 7 గంటలు వికరమైనపని చెయ్యాలి.

(2) నాముల పద్ధతి రద్దుచెయ్యాలి. పనిలేని రోజుల్లో వడ్డీలేకుండా కూలీలకు రైతులు అప్పులియ్యాలి. లేదా ఆహార కమిటీలు ప్రోగుజేసిన ధాన్యంనుండి గాని, కోఆపరేటివ్ సంస్థలద్వారాగాని అప్పులు ఇప్పించాలి.

(3) కొట్టడం తిట్టడం మానాలి.

(4) తప్పుకొలతలు మానాలి.

(5) జీతగాళ్ళకు సంవత్సరానికి 15 రోజులు జీతంతో కూడిన నాగాలు ఇయ్యాలి అధికమాసంపు తగాదాలు లేకుండా జూను 1 వ తేదీనుండి జూను 1వ తేదీవరకు సంవత్సరం ఏర్పరచాలి.

(6) బంజరుభూములను కూలీలకు సాగుకిప్పించాలి.

(7) జిల్లా తాలూకా రైతు కార్యవర్గాలకు కూలీసంఘ ప్రతినిధులను, అలాగే కూలీసంఘ కార్యవర్గాలకు ఆయా రైతుకార్యవర్గాల ప్రతినిధులను నిరంతరం పిలుస్తూ దైనందినం కూలీరైతుల కేర్పడే తగాదాలను పరిష్కరించుతూ వుండాలి.

(8) ఈ పై కార్యక్రమం అమలుజరిపితే అనతి కాలంలోనే రైతుల కూలీలమధ్య సంఘర్షణ చాలవరకు తగ్గి, జిల్లా వ్యవసాయకూలీ సంఘాలుగూడ జిల్లారైతు సంఘాలతోపాటు రాష్ట్ర రైతు సంఘానికి అనుబంధ సంఘాలుగా ఏర్పడే సుదినం ఆసన్నమవుతుంది.

ఇంతకుపూర్వం రైతు సంఘాలు కూలీల న్యాయమైన కోర్కెలు అంగీకరించామనీ, ఒక నామమాత్రమైనతీర్మానాలు పాసుచేసినవి. ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ యీసాధారణ సమావేశం, వివరాలతోతీర్మానం పాసు చేసింది. ఇది ఆంధ్ర రైతు ఉద్యమచరిత్రలో ఒక నూతన ఘట్టానికి నాంది అవుతుందని ఆశిస్తున్నాం.

రైతుసంఘాల నిర్మాణం

ప్రస్తుతం రైతు సంఘాలు రైతుల కోర్కెలు తీర్చడానికి ప్రభుత్వంమీద ఒత్తిడి తగినంత తేలేకపోవడానికి రాజకీయ చీలికలేగాక, రైతు సంఘాల నిర్మాణంలోవున్న బలహీనతగూడ. ఇంతవరకు రైతు సంఘాలకున్న పలుకుబడిని, నిర్మాణరూపంలో పెట్టలేదు. జిల్లా తాలూకా ఆఫీసులు సరిగా పనిచేయుటలేదు. గ్రామ ఆఫీసులు బహుకొద్దిగా ఉన్నవి. రైతు వర్కర్లకు ప్రస్తుత చట్టాలవల్ల లాభం పొందడానికి తగిన అనుభవం రాజకీయ విజ్ఞానం లేదు. అందుచే జిల్లా తాలూకా వర్కింగు కమిటీలను నడిపేవారికి బెజవాడలో స్కూలు, గ్రామరైతు వర్కర్ల తర్ఫీదుకు ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ప్రాంతీయ పాఠశాలలు పెట్టడానికి నిశ్చయింపబడింది. ఇంతవరకూ రైతు ఉద్యమంలో ఉన్న నిర్మాణ లోట్లు సవరించడానికి సూచనలు చేయడం ఇదే మొదటిసారి. ఈ సూచనలను అమలుజరిపితే తప్పక రైతు ఉద్యమం పెద్ద అంగ ముదుకువేస్తుంది.

కయ్యూరు రైతు సేవకులమీద తీర్మానంలో రైతు సేవజేసి మృత్యు దేవతను కౌగలింప సిద్ధముగనున్న ఆ కామ్రేడ్సుకు జోహారులు తెల్పుతూ, ఆ కామ్రేడ్సు జాతీయైక్యతను సాధించి దేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించమని రైతు సేవకులకిచ్చిన అంతిమ సందేశాన్ని పూర్తి జేస్తామని ప్రతిజ్ఞ తీసుకోబడింది.

తరువాత ఫారెస్టు రైతుల ఇబ్బందులనుగూర్చి మరొక తీర్మానం చేయబడింది.

రాయలసీమ క్షామ నివారణ

రాయలసీమలో ప్రభుత్వం ఫామిన్‌కోడ్ అమలు జరిపేటట్లు, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పరచిన పరీక్ష పనులను (Test works) కరువు నివారణ పనులు (Relief works) గా మార్చాలని ఆందోళన చెయ్యాలని తీర్మానించబడింది. రైతులవద్దనుండి క్షామనిధిని వసూలు చేయడానికి, ఆ ప్రాంతాలకు 40 మంది వర్కర్లను పంపడానికి నిశ్చయింపబడింది. అందులకు అవసరమయ్యే ఖర్చులకు రు 2000 లు వివిధ జిల్లాలనుండి వచ్చిన ప్రతినిధులు చందాలు ప్రోగుజేయడానికి నిశ్చయించారు.

ఎన్నికలు

అధ్యక్షుడు:-కడియాల గోపాలరావుగారు (బెజవాడ)
ప్రధానకార్యదర్శి:-నండూరి ప్రసాదరావుగారు ,,
సంయుక్త కార్యదర్శులు:-రాచకొండ నరసింహారెడ్డిగారు (మదనపల్లి) ముక్కామల నాగభూషణం గారు (బెజవాడ)

సభ్యులు:- 1 జొన్నలగడ్డ రామలింగయ్యగారు (విజయనగరం) 2. చింతం సత్యనారాయణగారు (రాజమండ్రి) 3 పేటేటి వెంకటరత్నంగారు (ఏలూరు) 4. ఆ. వెం. శ్రీ రామారావుగారు (బెజవాడ) 5. కొల్లా వెంకయ్యగారు (గుంటూరు) 6. వావిలాల గోపాలకృష్ణయ్యగారు (సత్తెనపల్లి) 7. ఐస్వా[illegible] శంకరయ్యగారు (నెల్లూరు) 8. వై. బలరామమూర్తి గారు (మదనపల్లి) 9. బి. సదాశివన్‌గారు (అనంతపురం) వి. రామశాస్త్రిగారు (గిద్దలూరు) 10. వి. వెంకట్రామప్ప (జోహరాపురం, బళ్ళారి)

ఈ క్రింది సభ్యులు అఖిల భారత కిసాన్ కౌన్సిలుకు ఎన్నుకోబడిరి. కడియాల గోపాలరావు, నండూరి ప్రసాదరావు, రాచకొండ నర్సింహారెడ్డి, బి. సదాశివన్, బి. శంకరయ్య, పేటేటి వెంకటరత్నం, రామినేని పిచ్చయ్య, ముక్కామల నాగభూషణం, పి. సూర్యనారాయణరాజు, కొల్లా వెంకయ్య, కనగాల కుటుంబరావుగార్లు.

ఇదివరకు ఇట్టి సభలు జరుగునప్పుడు తీర్మానాలు ప్యాసు చేయగానే సభ్యులు ఎవరిదారినవారు పోయేవారు. ఈ సభకు అట్లుగాక, ఎన్నికలైన పిమ్మట 16 వ తేదీ రాత్రి జిల్లా ప్రతినిధులు గ్రూపులు గ్రూపులుగా సమావేశమై తీర్మానముల అమలులో పెట్టుటకు వారి వారి జిల్లా పరిస్థితుల ననుసరించి ప్లానులు వేసుకున్నారు.

రాష్ట్ర రైతు సంఘ సమావేశం ముందు సంవత్సరానికి రైతు సంఘాలకిచ్చిన బాధ్యతలు

(1) గాంధీజీ విడుదలకు ఆంధ్ర రైతాంగాన్ని ఐక్యం చెయ్యాలి.

(2) ఆహార సమస్యా పరిష్కారానికి అన్ని పార్టీలను, ప్రజలను ఐక్యపరచి, గ్రామగ్రామాన రైతులు కూలీలు చిన్న దుకాణదార్లతో గూడిన ఆహారకమిటీలు, వాలంటీరు దళాలు ఏర్పరచాలి.

(3) ఆహార కొరతను నిర్మూలించడానికి అధికాహారోత్పత్తి విధానాన్ని అమలు జరపాలి.

(4) దేశాన్ని ఫాసిస్టుల దాడి పడకుండ కాపాడటానికి, రైతుకూలీ సామరస్యాన్ని ఏర్పరచాలి.

(5) రైతు ఉద్యమంలో ప్రస్తుతమున్న చీలికలను పోగొట్టి, రైతుశ్రేయోభిలాషు లందరినీ రాష్ట్ర రైతు సంఘ జండాక్రిందకు తీసుకురావాలి.

(6) రాయలసీమలో క్షామనివారణకై కృషిచెయ్యాలి.

(7) రైతు ఉద్యమంలో ప్రస్తుతమున్న నిర్మాణ బలహీనతను పోగొట్టడానికి, స్కూళ్లుపెట్టి రైతు వర్కర్లకు తర్ఫీదు ఇయ్యాలి.

(8) ఆంధ్రరాష్ట్ర రైతు సంఘానికి దినచర్య సాగించడానికి అవసరమైన రు 4300 రైతులనుండి వసూలు చెయ్యాలి.

రాబోవు సంవత్సరానికి బడ్జెటు

ఖర్చులు		జమలు	
ఆఫీసు (నెలకు)		విరాళాలు	
అద్దె	15-0-0	రాష్ట్రసంఘం	500-0-0
నౌకరు	2-0-0	తూ॥గో॥జిల్లా	200-0-0
పోస్టేజి	15-0-0	ప॥గో॥జిల్లా	200-0-0
స్టేషనరీ	5-0-0	కృష్ణాజిల్లా	1000-0-0
మేనేజరు	30-0-0	గుంటూరుజిల్లా	500-0-0
ప్రయాణాలు	100-0-0	నెల్లూరు జిల్లా	100-0-0
		కడపజిల్లా	25-0-0
నెలకు	167-0-0	అనంతపురంజిల్లా	25-0-0
సం॥నికి	2004-0-0	కర్నూలుజిల్లా	25-0-0
సైకిలు	100-0-0	సభ్యత్వకోటా	1000-0-0
ప్రింటింగు	800-0-0	జనరల్ ఫండి	
ఎస్టాబ్లిష్మెంటు	100-0-0	సభ్యులు	500-0-0
స్కూళ్ళు	500-0-0	ప్రతినిధిరుసుం	100-0-0
అ. భా. కి. సభకు	800-0-0		
	4304-0-0		4275-0-0

ఈ ఖర్చులో చాలవరకు రైతులనుండి కల్లాలదగ్గర ధాన్యరూపేణా వసూలుచేయడానికి నిశ్చయించబడింది.

ఇంకా మిగిలిన ఇతరతీర్మానాలను చర్చించి అంగీకరించడానికి వర్కింగుకమిటీకి అధికారమియ్యబడింది.

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE